శ్రీ

దక్షిణగోగ్రహణము

అయిదు అంకముల నాటకము

క్రొత్త కల్పన

రచయిత:

కందుకూరి వీరేశలింగము



ప్రకాశకులు:

హితకారిణి

శ్రీ

దక్షిణగోగ్రహణము

కందుకూరి వీరేశలింగముచే
రచియింపబడినది.


మూడవ కూర్పు

ప్రకాశకులు:
హితకారిణీసమాజము
రాజమహేంద్రవరము.



శ్రీరామ ముద్రాక్షరశాలయందు ముద్రితము
రాజమహేంద్రవరము.
1948

ఈనాటకమునందు వచ్చుపాత్రములు.



సుశర్మ:—త్రిగర్తాధీశుఁడు

సత్యసేనుఁడు:—సుశర్మ తమ్ముఁడు

విక్రమభుజుఁడు:—త్రిగర్త సేనాధిపతి

ఘటోదరుఁడు, నిపుణకుఁడు:—సుశర్మయొక్క భటులు.

ధనగుప్తుఁడు:—విరాటరాజు ప్రియభృత్యుఁడు, వైశ్యుఁడు

విరాటరాజు:—మత్స్యదేశపురాజు; విరాటనగరాధీశుఁడు

వామనశర్మ:—పురోహితుఁడు

సుధేష్ణాదేవి:—విరాటరాజు భార్య

ఉపచారిక:—చేటిక

కంకుభట్టు:—ధర్మరాజుయొక్క మాఱుపేరు

వీరసేనుఁడు:—విరాట సేనాధిపతి

దామగ్రంధి:—నకులుని మాఱుపేరు

తంత్రీపాలుఁడు:—సహదేవుని మాఱుపేరు

వలలుఁడు:—భీముని మాఱుపేరు


పురుషోత్తవర్మ:—విరాటనగరపు కాపు

వజ్రబాహువు:—పురుషోత్తవర్మ కొమారుఁడు

దౌవారికుఁడు, సూతుఁడు, భటులు, సైనికులు &c.

శ్రీ

దక్షిణగోగ్రహణము



ప్రథమాంకము

రంగము — విరాటనగర సమీపారామము.

[సుశర్మయుఁ దమ్ముఁడగు సత్యసేనుఁడును, సేనాధిపతి యగు విక్రమభుజుఁడును, భటులును ప్రవేశించుచున్నారు]

సుశ — ఓ సేనానీ! విక్రమభుజా! మనదుర్యోధనమహారాజుగా రన న్యసామాన్య మేధావంతులుసుమా. రారాజుగా రూహించిన ట్లొక వేళఁ బ్రచ్ఛన్నవేషు లయి పాండవు లిం దుండిన నుండవచ్చును. నీ వేమి తలఁచెదవు?

విక్ర — ఉండనేవచ్చును. ఆమహారాజుగారిది కుశాగ్రబుద్ధి గదా!

సుశ — అందుకు సందేహ మేమి? భీష్మద్రోణకృపాశ్వత్థామాది ధీమంతు లందఱుండఁగా నిండుసభలో దుర్యోధనమహారాజుగారి కొక్కరికిఁ దక్క మఱి యెవ్వరికైనను నీయాలోచన తోఁచినదా?

గీ. ఆవగింజంత యవకాశ మబ్బునేని,
యతఁడు కొండంతయూహ చేయంగఁ గలఁడు;
పనిని దూర మాలోచించి కనుటగాదె
శేముషీమంతులకును విశేష మెందు?

విక్ర — ఒకానొక యబలమూలమున సింహబలుఁ డొక్క యపారబాహుబలునిచే నిహతుఁ డయ్యె నన్నవృత్తాంతశ్రవణమాత్రముననే కదా సుయోధనుఁ డంతయూహ చేయఁగలిగెను! ఆయూహయే సత్య మయ్యెనేని, ఆతనిబుద్ధిసంపద యెంతయైనను శ్లాఘింపఁదగినదే.

సుశ — నిస్సందేహముగా.

సీ. బలుఁడు శల్యుఁడు సింహబలుఁడు భీముండును సమబాహుబలు లిలాచక్రమునను
చంపిన నొండొరుఁ జంపంగవలెఁ గాని పరు లేరు వారిఁ జంపంగలేరు
శల్యుండుహలియును జాలదవ్వగనుంటఁ జంపియుండరలకీచకునివారు
కావున భీముండె గంధర్వుఁ డనుపేర నడిరేయి నాతనిఁ గెడపియుండు

నంతె కాకుండఁ దా నొక్క యింతికొఱకు
సింహబలుఁ డీల్గె నని జనుల్ చెప్పుకొనుట
కతన నయ్యింతి ద్రౌపది కాఁగనోపు
ననుచు నీరీతి నూహించె నవనిభర్త.

విక్ర — మేలు మేలు! అది మిక్కిలి చక్కనియూహ.

సుశ — కానిమ్ము.

ఉ. ఎవ్వరు చంపి రేమి? దివి కేగెను గీచకుఁ డంతె చాలు; నా
కివ్వడిఁ బండు వచ్చె నలహీనుని దుర్మరణంబు వింటచేఁ;
జివ్వను భంగపుచ్చె మును చేవమెయిన్ ననువాఁడు క్రూరుఁడై
యవ్విడఁగు న్వధించి నతఁ డాప్తుఁడునా కతఁ డెవ్వఁడేనియున్.

సత్య — అన్నయ్యా! కురుమహీకాంతుఁ డూహించినట్లు సింహబలు నంతకాంతికంబున కంచినవాఁడు భీమసేనుఁ డేయినను, నీ కాతఁ డాప్తుఁడే యగునా?

సుశ — (కొంచె మాలోచించి) అవు నాప్తుఁడే యగును. తమ్ముఁడా!

క. మన మియ్యెడ కరుదెంచుట
యనఘా! పాండవుల నరసి యడవికి వారిన్
జనుచుటకొఱకును గాదే
ఘనసమయాతిక్రమంబు కనఁబఱిచి, వెసన్?

కీచకాంతకుఁ డిప్పుడు భీముఁడే యగు బయలఁ బడునేని, ప్రతిజ్ఞాభంగమును జెప్పి యెప్పటియట్ల యప్పాండవుల మరల నడవులకుఁ బంపి మనము స్వామి కార్యనిర్వహణ ధుర్యులము కాఁగలుగుట కతఁడు తోడుపడినవాఁ డౌను గాన మన కట్టిమహోపకారి యాప్తుఁడు గాక యన్యుఁ డెట్లగును?

సత్య — అది సత్యమే కాని పాండవులే యిం దుందు రనుకొందము. అప్పుడు—

క. పాండవమహాబ్ధి వెలువడి
చండతరవిరాటవాయు సంప్రేరితమై
నిండి యతివేలముగ మన
దండుల వడి నాక్రమింపఁ దరమే నిలుపన్?

సుశ — మన మప్పుడును భయపడవలసినపని లేదు. మనల నిక్కడకుఁ బంపు నప్పుడు కురురా జన్నమాట వినలేదా?

ఉ. ఏసరు పాండవాంబునిధి నీఁదుట దుర్భర మయ్యె నేని, దు
శ్శాసన వాయుసంగతిని శాంతనవాది సునావికేంద్ర రా
ధాసుత కర్ణధారసహితం బగుకౌరవరాజపోత ము
ల్లాసముతోడ వచ్చి మనలన్ సరగం దరిఁ జేర్ప కుండునే?

సత్య — కురురాజు కౌరవయోధులతో రేపుగదా యిక్కడకు వచ్చును?

క. మన మీదినమునఁ బసులన్
ఘనజవమునఁ బట్టఁగానె కని కౌంతేయుల్
చనుదెంచి తాఁకి రేనియు
ననిలోన స్వారి గెలువ నగునే మనకున్?

అభీమార్జునులపేరు తలఁపునఁ బొటిన నాగుండె లిప్పుడు తటతట కొట్టుకొనుచున్నవి.

మ. బకకిమ్మీరహిడింబముఖ్యదనుజవ్రాతంబు నెవ్వాఁడు మ
త్తకరీంద్రంబులఁ ద్రుంచు సింహముగతిన్ దాఁ ద్రుంచె; నెవ్వాఁడు యా
చకబంధున్ భుజవీర్యసింధుని జరాసంధున్ హతుం జేసె; నా
ప్రకటస్థేముని భీమునిం దలఁప నా ప్రాణంబు భీతిల్లెడున్.

మ. పటుశౌర్యోన్నతి నెక్కటిం గడఁగి దేవవ్రాతముం గూల్చి దు
ర్ఘటమౌ ఖాండవదాహము న్సలిపె; నాగంధర్వయూథంబు ను
ద్భటశక్తిం బరిమార్చి కాచెఁ గురుభర్తన్ఘోషయాత్రన్; మహో
త్కట తేజోనిధి యైన యానరునకున్ ధాత్రి న్నరుల్ లెక్కయే?

సుశ—ఓ యనుజా! నీవాశంక పెట్టుకోకు. వారజ్ఞాతవాససంవత్సరాంతములోపల బయలఁబడి ప్రతిజ్ఞాభంగ మగునట్లుగా మనతో యుద్ధము చేయవత్తురా? తమ్ము లొకవేళ తొందర పడుదు రనుకొన్నను, ధర్మబాహ్య మయినపనికి ధర్మరా జెన్నఁడయిన నొడఁబడునా?

గీ. తమ్ము లొక వేళ నున్మత్తదంతు లట్లు
విడివడిన, ధర్మజాంకుశ విహతిచేతఁ
దారు మరలింపఁగాఁ బడి ధర్మపాశ
బద్ధు లగుచుఁ గ్రమ్మఱఁ గానపాలు కారె?

కాఁబట్టి మనము ముందుగాఁ బాండవులవృత్తాంతమునే విచారింతము. దుర్యోధనమహారాజు నాజ్ఞయు మన కట్టిదేకదా? మీరు పాండవులు సుండీ యని మనము నిరూపించినతోడనే వారు మాఱుమాటాడక తత్క్షణ మరణ్యమార్గము పట్టుదురు. ధర్మజుఁడు ధర్మము తప్పుటవలన లభించెడు నింద్రపదవి నైనఁ దృణకణమువలె నిరసించును.

సత్య—ధర్మనందనుఁడు ధర్మ మెప్పుడును దప్పఁడని నీకు దృఢ నిశ్చయ మున్నదా?

సుశ—సూర్యుఁడు నేఁడు సహజతేజోవంతుఁడై పూర్వదిక్కున నుదయించునని యెంత నిశ్చయ మున్నదో యంత నిశ్చయ మున్నది. సూర్యుఁడు నైజతేజము విడుచు నని నీ కేమయిన సందేహ మున్నదా?

ఉ. భానుఁడు నైజతేజమును బాసిన, సీతకరుఁడు వేఁడిమిం
బూనిన, నగ్ని చల్లపడిపోయిన, వార్ధి జలంబు తోరత
మానిన, వ్యాఘ్రసింహములు మాంసము తింటఁ బరిత్యజించిన
దా నిల ధర్మనందనుఁడు ధర్మవు తప్పఁ డొకించుకేనియున్.

సత్య—అజ్ఞాతవాససంవత్సర మీవఱకే కడచిన దేమో! అప్పుడు పాండవుల నెవ్వ రడ్డుపెట్టఁ గలరు?

సుశ—అజ్ఞాతవాసాబ్దమింకను నతీతము కాలేదు. దాఁటిపోయిన యెడలఁ బాండవుల వెదకించుటకు దుర్యోధనమహారాజు మతి హీనుఁడా?

సత్య—అట్లయిన మనము పాండవాన్వేషణప్రయత్నము నే చేయుదము.

సుశ—విరాటునిగర్వ మడఁపక ముందుగా మన కాపని సాధ్యము కాదు. కాఁబట్టి మనము ముందుగా శత్రువైన విరాటుని పసుగణ మును వస్తుసంపదను జూఱగొందము.

సత్య—మమ్ము దేవరచిత్తమువచ్చినపనికి నియోగింపవచ్చును. మేము మఱిదఱము భవదాజ్ఞాధీనమానసుల మయి వేచియున్నాము.

సుశ—(పయివంకఁ జూచి) ఓవిక్రమభుజా! తూర్పు తెల్లవాఱు చున్నది. మనచేఁ బంపఁబడినచారు లింకను రాలేదు. రాత్రి యంతయు నడిచిన మార్గాయాసముచేత సేనలు నిద్రకుఁ బడినవి. సేనలను లేపి యుద్ధసన్నద్ధము లగునట్లు చేయుము.

విక్ర—తమయాజ్ఞాప్రకారము చేసెదను.

సుశ—మనజాడ కనిపెట్టి యెవ్వరును శత్రువులకుఁ దెలుపక మునుపే మన మాకస్మికముగాఁ బోయి గోగణమునుబట్టి యడ్డమువచ్చిన గోపాలురఁ బాఱఁ ద్రోలి పసుబృందమును ముందు కొంతసేనతో సత్య సేనుని వెంటఁ బంపి వేయవలెను. వెనుక మన మనుకూలస్థలమున సేన

లను బన్నించి నిలిచి పశువిమోచనమునకుఁ వచ్చెడి విరాటునాల నోడించుటకయి సంసిద్ధుల మయి యుండవలెను.

విక్ర—ఆలాగుననే యుందము.

సుశ—విరాటుని నోడించి యాతనినగ రెప్పుడు చూఱకొందమా యని నామనస్సెంతో తహతహపడుచున్నది. పూర్వ మాతఁడు పఱచిన భంగపాటు నాహృదయము నిప్పటికిని శల్యమయి వేధించు చున్నది. వేగులవారు వచ్చెడులోపలనే మన దడములను నడిపించుకొని పోయి గోవులను బట్టుదమా?

విక్ర—స్వామీ! తొందరపడఁబోకుఁడు. మనచేఁ బంపఁబడిన నిపుణకుఁడు మొదలయినవారు దేశకాలానుకూల్యములను విచారించుకొని యింతకు వచ్చుచుందురు. మన కిది క్రొత్తదేశము; మార్గ మడిగినను జెప్పువారు లేరు; మర్మ మెఱుఁగక శత్రు మధ్యమున సాహసించి పనిచేసినచోఁ దరువాతఁ బశ్చాత్తాప పడవలసివచ్చును. విరటుఁడును మన కశ్రమసాధ్యుఁడు కాఁడు. అతనిబలవిక్రమాదులను మును దేవర కొంత యెఱుఁగుదురుగదా?

సుశ—(తిరస్కారముతో) విరాటుని గిరాటుని నాముందఱ నొకపౌరుషశాలినిగాఁ జెప్పకుము. అతనివిక్రమము నే నెఱుఁగనిది కాదు. ఆతఁ డొకసారి యెట్లో దైవికముగా రణజూదమున నాపయి గెలుపు గొనుట నీ వొకమహాకార్యముగా నెంచుచున్నావు. ఆచిఱు గెలుపయినను సింహాబలునిచే నైనదిగాని స్వశక్తిచేత నైనది కాదు.

సత్య—అట్లయిన సింహాబలుఁడు మరణము నొందినందునకయి మన మిప్పుడు సంతోషపడవలెను.

సుశ—సింహాబలుఁ డున్ననేమి? ఆసింహాబలుఁ డయినను గేకయసాళ్వులను దోడు చేసికొని వచ్చి నాతోఁ బోరి యల్పజయమును బొందఁ గలిగెనుగాని యప్పు డీవిరాటుఁడును సింహాబలుఁడునుమాత్రమే

వచ్చియుండినయెడల నే నాఖురపురను కౌశియొక కాలిక్రిందను జీమలను వలె నలిపివేసి యుండనా?

ఉ. సింహబలుండు నేఁ డిచట జీవముతోఁ దుత నుండెనేని, నే
రంహగతిం గనద్గద కరంబునఁ దాలిచి దంతిమోఁదికిన్
సింహము దూఁకునట్లె పడిని జెంగున దూఁకి, గదాహతి న్వడిన్
సంహరణం బొనర్చి నిమిషంబునఁ దీర్పనె తొంటివైరమున్?

విక్ర — ఇప్పుడు దేవరవారు స్వబలమునం దతి విశ్వాస ముంచి పరబలమును దిన్నఁగా గణి ంచా ల కున్నారు. మన సేనలు మార్గాయాసముచే నలసి—

సుశ — తాళు, తాళు, వాకిట నేదో కలకలము వినవచ్చుచున్నది. ఆలకింపుము.

[తెరలో]

గీ. బ్రతికియున్న నిన్ను రణరంగమున మున్ను
సింహబలుఁడు గెలిచె శితశరాళిఁ;
జచ్చియున్న యతనిఁ జప్పిడిమాటల
గెలిచె దిపుడు నీవు గృహమునందు.

సుశ — (కోపముతో) విక్రమభుజా! ఆప్రలాపము వింటివా? ఆయువు మూడిన వాఁ డెవ్వఁడో చాటుననుండి నిర్భయముగా నన్నే యాక్షేపించుచున్నాఁడు! వాఁడు ప్రాణము లొల్లఁడు కాఁబోలును! ఈరాజద్రోహి మనపరిజనులలో నెవ్వఁ డయి యుండును?

విక్ర — ఆకంఠస్వరము ము న్నెన్నఁడును విన్నదికాదు. శత్రుపక్షమువాఁ డెవ్వఁడైన మనవారిచేతఁ జిక్కి యట్లు ప్రేలుచుండి యుండును. మనపరివార మెక్కడ! స్వామిద్రోహ మెక్క డ!

సుశ — కావచ్చును. ఆదుష్టునిఁ దక్షణ మిక్కడ కీడ్చుకొని రమ్మనుము.

విక్ర—ఓరీ! ఘటోదరా! ఆసందడిచేయువారి నందఱిని ప్రభువు గారి సమ్ముఖమునకుఁ దీసికొనిరా

ఘటో—చిత్తము. (అని నిష్క్రమించుచున్నాఁడు.)

[తెరలో]

ఓకీ! పలుగాకీ! నీ విప్పుడు కూసినకూఁత మాప్రభువుగారిచెవులఁ బడి యుండిన పక్షమున నీతల యిఁక నీమెడమీఁదఁ దడవు నిలువదు. నీకు మృత్యువు సమీపించినది మిడిసిపాటుక నడువు.

విక్ర—(చూచి) మననిపుణకాదు లెవ్వనినో పెడరెక్కలుకట్టి దేవరసన్నిధి కీడ్చుకొని వచ్చుచున్నారు.

సుశ—ఇప్పుడు డాకాఱు లఱచినవాఁడు వాఁడే యయియుండును. అందుకు సందేహము లేదు. నేనూరక మనపక్షమువాఁడని భ్రమపడితిని.

[అప్పుడు నిపుణకుఁడు, ఘటోదరుఁడు, పెడరెక్కలు విఱిచికట్టిన యొకవైశ్యునితోఁ బ్రవేశించుచున్నారు.]

నిపు—దేవా! నమస్కారము. దేవరకు విజయ మగుఁగాక!

సుశ—నిపుణకా! కార్యసాఫల్యము చేసికొనివచ్చితివా?

నిపు—మనసుభటు లిప్పుడె కార్యము పండించుకొనివత్తురు. నేను వారిని వెనుకవిడిచి దారిలోఁ దాఁగుచు నీనిని బట్టుకొని వచ్చినాఁడను.—ఓధనగుప్తా! మారాజుగారికి మ్రొక్కుము. చెప్పినను చేతొత్త వేమి?

ధన—(గర్వముతో) ఈబంధములు లేనప్పుడే పరులముందు చే యొగ్గనివాఁడను నే నీనిర్బంధముతో మ్రొక్కుదునా?

సుశ—ఓ వదరుఁబోతా! ఎవఁడవురా నీవు?

ధన—(గర్వముతో) మాప్రభువువారిపశువులను దొంగిలివచ్చిన యాదొంగల గుంపునకు నాయకుఁ డీమువ్వురిలో నెవ్వఁడో ముందు చెప్పుఁడు. నే నాతని కొకింత బుద్ధిచెప్పవలెను.

సత్య — ఇట్లు కాఱులు ప్రేలుచున్న యీతులువనాలుక కోయక కత్తి చేతఁబట్టుకొని యూరక చూచు చున్నా వేమిరా?

ఘటో — (ఒరలోనుండి కత్తి దూయుచున్నాఁడు.)

సుశ — ఘటోదరా! క్షణకాలము తాళుము. వీఁడు శత్రుపురము నందలి వార్త లేమయినఁ జెప్పునేమో యడిగి తెలిసికొందము— ఓనిపుణకా! వీఁ డెవఁడు?

నిపు — వీఁడు విరాటుని ధనాగారమునందున్న బచ్చు. వీనిపేరు ధనగుప్తుఁడఁట! వీఁడు మొదట మాతో శాంతముగా మాటాడుచు మేము దేవర నిర్దేశము చెప్పఁగానే కాఱు లఱవ మొదలు పెట్టినాఁడు.

ధన — మీకు శత్రుపురమునందలి వార్తలు కావలెనుగా! ఏమి యీ త్రుళ్ళు! సిగ్గులేక—

ఘటో — ఓరి మూర్ఖా! ప్రేలక యూరకుండెదవా? ఈకత్తితో నీనాలుక కోయుదునా?

ధన — కోయుము కోయుము. నిర్దోషులనాలుకలు కోసెడి యసహాయశూరుఁడవు నీ వొక్కఁడవేనా మీసేనలో నీవంటిపుణ్యాత్ము లింకను బలువు రున్నారా?

సత్య — వీనికి నేఁ డాయువు మూఁడినది.

ధన — మీరు చెప్పనక్కఱలేదు. నా కాయువు మూఁడిన దని నా కీవఱకే తెలియును.

సత్య — ఎట్లు తెలిసినది.

ధన — మీవంటి దయావరిత్తుల చేతులలోఁ బడుటచేత.

విక్ర — వీనికి నిశ్చయముగా నే చావు వ్రాసినది.

ధన — అందుకు సందేహమేమి? ఈజ్యోతిషము నాకు నీకంటెను ముందుగాఁ దెలిసినది. నీభటులు నన్నెప్పుడు పట్టుకొన్నారో నా కప్పుడే చావు వ్రాసినదని నీ ముఖవిలాసము చూచుటవలననే నే నెఱుఁగుదును.

సత్య—ఈశుంఠకు జ్యోతిషముకూడఁ దెలిసినదా?

ధన—ఒక్క జ్యోతిషమే కాదు మీసన్నిధికి రాఁగానే నా కిప్పుడు సాముద్రికమును దెలియుచున్నది. మీముఖలక్షణము తేఱిపాఱఁజూచిన కొలఁదిని నామరణము నా కంతకంతకుఁ దేటగా బోధపడుచున్నది.

విక్ర—ఓరి వైశ్యాధమా! ప్రేలఁబోకు.

సుశ—ఈనీచుఁడు చావునకుఁ దెగించి తెంపరియై నోరికి వచ్చి నట్లెల్లఁ బ్రేలు చున్నాఁడు. వీనిచేఁ బ్రేలింపకుఁడు.

ధన—నానోరు రడఁగియుండదు. నన్ను రేఁచుట తేరని జోకొట్టుట సుమీ!

సుశ—వీఁడు వైశ్యుఁ డనుచున్నారే వీనివంశమున లేని యీ వాక్యశూరత వీని కెట్లు వచ్చినది?

సత్య—తల్లి వైశ్యాంగనయే యయియుండును. వీనితండ్రి నెవ్వ రెఱుఁగఁగలరు?

ధన—ఈశ్వరుఁ డెఱుఁగఁగలఁడు. నినుబోటి యజ్ఞు లెఱుఁగ లేకున్న నష్టమేమి? సహజభీరువు లని పేరొందిన వైశ్యులే మావీట నింత శూరు లయియుండఁగాఁ బరాక్రమోపజీవు లయినవారిచర్య లెట్లుండునో నన్నుఁబట్టి యూహించుకొనుఁడు.

సత్య—వీఁడు సురాపానము చేసినవానివలెఁ బ్రేలుచున్నాఁడే!

ధన—సురాపానము చేయుట మాకులాచారము గాదు.

సుశ—నిపుణకా! వీని కేమైన నున్మాద మున్నదా?

నిపు—మనదండయాత్రనుగుఱించి ప్రసంగింపనంతవఱకు వీఁడు మహర్షివలె మాటాడినాఁడు. ఆమాట చెవినిఁబడఁగానే వీని కీవెఱ్ఱి యెత్తినది.

సుశ—(తనలో) వీనిని మంచిమాట లాడి దారికిఁ దేవచ్చు నేమో చూతము (ప్రకాశముగా) ఓధనగుప్తా! నీవు మంచివాఁడవు. భయపడఁబోకు. నీప్రాణములు రక్షింపించెదను. మనస్సు పదిలపఱుచు కొని నేనడిగినదానికి సదుత్తరము చెప్పుము.

ధన—ప్రాణభయ మెప్పుడును నాకు లేదు. మీకుఁ గావలసి నన్ని సదుత్తరములను జెప్పెదను. మీప్రశ్నపత్రములను విప్పుఁడు.

సుశ— మీవీటఁ బాండవు లున్నారేమో యెఱుఁగుదువా?

ధన— ఎఱుఁగుదును.

సుశ— ఏ మెఱుఁగుదువు?

ధన—పాండవులు లే రని.

సత్య—వీఁ డసత్యము పలుకుచున్నాఁడు.

ధన—మావీట నున్న కుక్కయు నసత్యము పలుకదు.

సుశ—ఎఱుఁగకున్నఁ బోనిమ్ము. కోపము తెచ్చుకోకుము. మీరాజు గారి బావ సింహబలుఁడు సుఖుఁ డయి యున్నాఁడేమో చెప్పఁగలవా?

ధన—చెప్పఁగలను. అతఁడు చచ్చి స్వర్గలోకమున సుఖుఁ డయి యున్నాఁడు.

సుశ—స్వర్గలోకముననా?

ధన—స్వర్గమునఁ గాకున్న నరకమున నని నిశ్చయముగాఁ జెప్ప వచ్చును. ఏదో యొకలోకమున నున్నాఁడు. ఈలోకమునమాత్రము లేఁడు.

సుశ—ఎందుచేతఁ జచ్చినాఁడు?

ధన—తనదుర్వర్తనముచేత.

సుశ—ఎవనిచేతఁ జంపబడినాఁడు?

ధన— విధిచేతఁ జంపఁబడినాఁడు.

సుశ—నీవేదాంతార్థ మక్కఱలేదు; లౌకికార్థము చెప్పుము. సింహబలుని జంపినవాఁ డెవ్వఁడు?

ధన—గంధర్వుఁ డఁట!

సుశ—భూలోకమున నున్న సింహబలునకు గగనచరుఁ డయిన గంధర్వునితోడ వైర మేల కలిగినది?

ధన—గగనచరు లేమి? భూచరు లేమి? దుష్టున కందఱును వైరులే. పరాంగనానురక్తులకును బరధనాసక్తులకును వైరులు కానివా రెవ్వ రుందురు? కండక్రొవ్వున వాఁడొక్క మహాపతివ్రత కాశపడఁగా, కావలసినకార్యము గంధర్వులే చేసిరి.

సుశ—అతఁడు జారత్వదేవతకే బలి యయ్యెనా?

ధన—అవును. ఆ రాక్షసికే నరబలి యయినాఁడు. పరకాంత కాశపడి బ్రతికినవాఁడెవఁడు?

ఉ. సీత మహాపతివ్రతను జేరఁగఁ గోరి దశాస్యుఁ డీల్గఁడే?
పాతకియై సురాంగనలఁ బట్టి వెస న్గ్రుంగఁడు కూలఁడే?
ఘాతుకుఁడైనయాదనుజకాంతుఁ డిట్లు నరకృతిన్ సురా
రాతి యితండు పుట్టి మహి గ్రుంగెను, నేఁ డిట వింత యేటికిన్?

సుశ—(తనలో) ఈమూఢుఁడు దారికి వచ్చుచున్నాఁడు. ఇఁక మెల్లఁగాఁ గార్యాంశమునకు దించెదను. (ప్రకాశముగా) ఓ సెట్టీ! అన్నగారి దుర్మరణమును జూచి తమ్ము లోర్చి యూరకుండిరా?

ధన—ఆయన్నతమ్ము లేల యూరకుందురు? అన్నపాటనే త్రుళ్ళిపడి సాధుహింసకు యత్నింపఁగా గంధర్వులెత్తిఁగి యన్నవద్దకే వానిని దోడుకొనిపిరి.

సుశ—అది సరేకాని యాదుష్టుఁ డాశించిన యామహాపతివ్రత యెవ్వరు?

ధన—అంతఃపురపరిజనముమాట నన్నడుగఁబోకుము. నేను బరకాంత చేరేత్తను.

సుశ—పోనిమ్ము. మీదేశమునఁ బశుసమృద్ధి గలదా?

ధన—కావలసినంత యున్నది.

సుశ—విరాటాజ్ఞాపశువు లెక్కడ క్షేమముగా నుంచఁబడును?

ధన——మారాజుపశువులా! సరిసరి! మీ కలలు నా కిప్పుడు బోధ పడుచున్నది. ఆపశువార్త పశువుల కేకాని మన కెందుకు?

సుశీ——(తనలో) పశువులపేరు తలపెట్టఁగానే వీనికి మరలఁ బిచ్చి యెత్తుచున్నది. (ప్రకాశముగా) నీవు ప్రాణములు కాపాడుకొనుపక్షమున నిశ్చ నమలక నిజము చెప్పుము. నీ కభయదానము చేసెదను.

ధన——నాకు రాజభక్తి కంటెను ప్రాణము లెక్కువవి కావు. వలయునేని యీపాడుప్రాణములం బుచ్చుకొమ్ము. నే నీ దేహమునైనను విడిచెదనుగాని ప్రాణము పోయినను రాజద్రోహము చేయను.

క. రుజలం బస చెడి ముదిమిని
   ద్యజియింపఁగవలయు నట్టిదగు నీయొడలిన్
   భజియించిన స్వామ్యర్థము
   త్యజియించుటకంటె భాగ్య మన్యము కలదే?

సుశీ——ఓయి పిచ్చివాఁడా! మామాట వినక నీ విప్పు డేల నిష్కారణముగాఁ జెడిపోయెదవు? నీవు చెప్పకపోయినను మే మెట్టును మీరాజుగోవులను బట్టకమానము. మానిపుణకుని వెంటఁ బోయిన చారులు సర్వమును దెలిసికొని నీ విక్కడ నుండఁగానే వత్తురు. ఈలోప లనె బుద్ధిమంతుఁడ వయి మాకిప్పుడు త్రోవ చెప్పి నడిపించితివా, నీకుఁ దగిన ప్రత్యుపకారమును జేసెదము. ఇదిగో ప్రస్తుత మీ బహుమానము నందుకొమ్ము. (అని చేతి రత్నకంకణ మియ్యఁబోవుచున్నాఁడు.)

ధన——ఆహాహాహా! బహుమానమా!

సుశీ——అవును బహుమానమే. మాబహుమాన మన్న నీకంత తిరస్కారముగా నున్నదా?

ధన——ఒక్క నీబహుమానమునే కాదు నీబహుమానమును నిన్నును గూడఁ దిరస్కరించుచున్నాను. నేఁ డుండి రేపు పోయెడు

నీతుచ్ఛధనమును నీవద్దనే యుంచుకొమ్ము. నావద్ద నెన్నఁడును దఱుఁగని దివ్యధనము కావలసినంత యున్నది.

సుశ—మీరాజువద్ద నని నీ యభిప్రాయము కాఁబోలును!

ధన—కాదు నావద్ద ననియే.

సుశ—నీయింటివద్దనా?

ధన—ఇంటివద్దకా దిక్కడనే.

సుశ—ఇక్కడ నెక్కడ?

ధన—ఇక్కడ. (అని హృదయమును జూపుచున్నాఁడు)

సుశ—అక్కడనున్న దేమిధనము?

ధన—ఏమిధనమా? సత్యధనము; దయాధనము; ధైర్యధనము; అమూల్యనీతి ధనము. ఈధనములు మీకు వేయిజన్మము లెత్తినను రావు.

సత్య—ఓరి చండాలుఁడా! స్వపరతారతమ్య మెఱుఁగక నోరికి వచ్చిన ట్లెల్లను బ్రేలుచున్నావు!

సుశ—ఈమూర్ఖుఁడు సామవచనములచేతఁ జిక్కఁడు. ఓభటులారా! వీనిని దండింపుఁడు.

భటు—ఓరిమూర్ఖా! నీపాపఫల మనుభవింపుము. (అని కొట్టుచున్నారు.)

ధన—అనుభవించెదను! అనుభవించెదను! మీ రన్నట్లు స్వయంకృతాపరాధ ఫల మనుభవింపక తీఱదు. ఇక్కడ నావిషయమునఁ జేసినదంతయు మీ రక్కడ యమసన్నిధానమునందు కోటిగుణితముగా ననుభవించెదరు.

సుశ—ఓరీ! ఇకనైన బుద్ధి తెచ్చుకొని మీరాజుగుట్టు చెప్పెదవా? నిన్ను మన్నించెదను.

ధన—మన్నింప నక్కఱలేదు చెప్పెదను వినుము,

సుశ — సావధానులమయి యున్నాము. చెప్పుము.

ధన — ఇదిగో మర్మము విడిచి చెప్పుచున్నాను. నీవు వృథా పశుహరణమున కేల యత్నించెదవు? వంచకులకుఁగాని ఋజుమార్గవర్తులకు గోప్యాంశమేమి యుండును? ఆతనిగుట్టంతయు నీతి తప్పకుండుటయే.

గీ. దుర్నిరీక్ష్యుఁడౌ మత్స్యేంద్రు దోర్యుగంబు
నొరసి నిలిచిన మగఁటిమి యొకవుఁగాక,
భీరులగుగోవులను గొట్టి నోరు లేని
పసరములఁ బట్టుటిది యేటిపౌరుషంబు?

నీవు మానప్రాణములు దక్కించుకోఁ గోరితివా, యీవ్యర్థప్రయత్నమును మాని యిప్పుడు వచ్చినదారినే మరల నింటిమార్గము పట్టుము. నీకీ దుర్బుద్ధి వదలక ప్రాణములు చేదయి చెడిపోఁ దలఁచితివా, పోయి గోవులను బట్టుము. అప్పుడు

మ. లయకాలానలభీషణాకృతిని లీలన్నీదు సేనాటవిన్
రయమారంగ శరార్చులం బొదివి తీవ్రప్రక్రియం గాల్చుచున్
భయదాస్త్రంబుల నవ్విరాటుఁడు నినుం దర్పోద్ధతిం దాఁకఁ ద
ద్దయుఁ బ్రాణంబును మానమున్ రణమునం దక్కించుకో నేర్తువే?

మ. గజబృందంబులతో నఖర్వమదరేఖన్ దాశతానీకుఁడున్,
విజయాశ్వంబులతో భుజాబలమతీవిన్ సూర్యదత్తుండు, వా
యుజవం బొప్ప రథాళితోడ మదిరాస్యుండున్, ద్రిమూర్తుల్ కృపా
నుజు లొక్కమ్మడిఁ దాఁకఁ గూలరె భవన్ముఖ్యాగ్ర సేనాపతుల్?

ఉ. ఆతని యగ్రనందనుఁ డహర్పతితేజుఁడు శంఖుఁ డస్మదా
రాతిభయంకరుండు మృగరాజు గజంబులఁ బోలెఁ దోలి బల్
శాతకృపాణిచే నడరఁ జంపఁగ నొంపఁగ నీదుసైనిక
వ్రాతము గుండెయల్ పగిలి పాఱక జాఱక నిల్వ నేర్చునే?

క. చాపం దలఁచితి నేనియు
గోవుల నిటఁ బట్టు మీావు కుటిలత్వమునన్;
జావక బ్రదుకం దలఁచిన,
నీ విదె నాబుద్ధి వించు నేగుము పురికిన్.

సుశ—ఓరీ! ఆత్మస్తుతి పరనిందా పాండిత్యధురీణా! నీచదువు పూర్ణమయినదా? ఇంకను గొంత కొండంత యున్నదా?

ధన—చెప్పవలసినదానిలో సహస్రాంశమయినను గాలేదు. అందని మ్రానిపండ్ల కఱ్ఱులు చాచుటవలన నేమి ప్రయోజనము? శక్యాశక్యవిచారములేక నీ వేల నిష్కారణముగా చెట్టు గొట్టి పైని వ్రేసికొనెదవు? మారాజు వీరాధివీరుఁడు—

సుశ ఇంతటితో నీచదువు చాలించు. నీపాండిత్యము మేము మెచ్చుకొన్నాము—విక్రమభుజా! మన మీమూర్ఖునితోఁ గాల మంతయు వ్యర్థపుచ్చుచున్నాము. వీనితో వేయేండ్లు మాటాడినను మనకుఁ బ్రయోజనలేశమును గలుగదు. ఓఘటోదరా! వీనిని గొనిపోయి మనకార్యాలోచన వినఁబడకుండ దూరముగా నాతాళవనమునం దుంచుము. బంధములు త్రెంచుకొని పాఱిపోకుండ వీని పదిలముగా నీవా రంటబును గను గలిగి కాచుకొనుండవలెను జుడీ.

ధన—(తనలో) ఇతఁడు నాకు మంచియుపాయము తోఁపించినాఁడు.

ఘటో—చిత్తము.(అని ధనగుప్తునితో నిష్క్రమించుచున్నాఁడు)

సుశ—విక్రమభుజా! వాఁడు దాటిపోయినాఁడా?

విక్ర—పోవుచున్నాఁడు. మన మింక రహస్యాలోచనము నుపక్రమింపవచ్చును. అదె మననిపుణకుఁడు మరల వచ్చుచున్నాఁడు. అతని ముఖవికాసము చూడఁగా నేదో శుభవార్త తెచ్చుచున్నట్లున్నది.

సుశ.—మనరాక శత్రువుల కెఱుక పడకుండ నేను నీతోఁ జెప్పినట్లు చేసినావా?

విక్ర.—సర్వమును దేవర యాజ్ఞాప్రకారము చేసినాను. భేరులు మొదలయిన రణవాద్యములు మ్రోయింపకుండ సైనికుల కాజ్ఞాపించినాను; భటు లెవ్వరును తోఁట విడిచి యవలకుఁ బోవకుండఁ గట్టడి చేసినాను! గుఱ్ఱములు గజములు—

సుశ.—చాలును. ఇ వన్నియు సరేకాని విరటుని కదుపులజాడ మాత్ర మింకను మనకుఁ దెలియనే లేదు గదా?

[నిపుణకుఁడు ప్రవేశించుచున్నాఁడు.]

నిపు.—స్వామీ! నమస్కారము. నేను వెనుక దిగవిడిచివచ్చిన భటులు విరటుని గోవులజాడ కనిపెట్టి వచ్చినారు. ఆతనిగోగణ మాతోఁట కీశాన్యమూలనున్న పొలములోనుండి గోపాలురచే రక్షింపఁబడుచున్నది.

సుశ.—అట్లయిన వేగముగాఁ బోయి పసులఁ బట్టుదము లెండు. ఓవీరులారా! ఇప్పు డాధనగుప్తుఁడు ప్రేలిన వీరాలాపములను విన్నారా?

సత్య.—మీ రావాగాడంబరము నమ్మి యణుమాత్రమును జింతిలఁబోకుఁడు.

చ. విరటునితమ్ముల న్మరపుర విక్రమలీల వధించు వాఁడ నో
క్రూరుఁడనె నేను వ్యాఘ్రము మఱుకన్ హరిణంబులఁ జంపు కైవడిన్;
నరవర! చింత మానుము మనంబున; నాయసిపాలు మత్స్యభూ
వరు నసుజన్మ లెల్ల; సభవారు వినంగఁ బ్రతిజ్ఞ పట్టితిన్.

విక్ర.—ఇఁక నా ప్రతిజ్ఞ చిత్తగింపుఁడు.

క. శిరములు ద్రుంచెద సునిశిత
శరధారలచేత నేను శంఖాదిమహీ
వరసుతుల నెల్ల; నాపా
లరయఁగ సేనానితోడ నఖిలకుమారుల్.

సుర—నే నిదె శపథము చేయుచున్నాను వినుఁడు.

క. విరటునిఁ బొరిగొనియెద నీ
ఖరతర కౌక్షేయకమున క్షణకాలమునన్;
విరటుఁడు నాపా లయ్యెడు
సుర లెల్లను వచ్చి తోడు చూపిరియేనిన్.

ఓసత్యసేనా! నీవు నిపుణకునివెంటఁ బోయి యచ్చటనచ్చిన గోపకులఁ దూపులపాలు చేసి గోవులను బట్టుము—ఓ విక్రమభుజా! నీవు సేనలను బన్ని పురమునకును గోవులకును మధ్య నిలువుము. పొమ్ము. నే నిదె నిన్నుఁ గలిసికొనెదను.

సత్య—అట్లు చేసెదము.

(అందఱు నిష్క్రమించుచున్నారు.)

ద్వితీయాంకము.

రంగము—విరాటుని సభామంటపము.

[విరాటరాజును, రాణియైనసుధేష్ణాదేవియు ఉపచారిక యను చేటికయు, పురోహితుఁడగు వామనశర్మయు, దౌవారికుఁడును ప్రవేశించుచున్నారు.]

విరా—ఓవామనశర్మా! నిన్నటిదినము పూజ్యులైన కంకుభట్లవా రాశౌచవిషయమయిన ప్రస్తావనలో "దశాహం బ్రాహ్మణానాంతు। క్షత్రియాణాం త్రిపంచకః" మ్మని దేవల స్మృతివచనము నొకదాని నుదాహరించినారు. దానినిబట్టి పదియేనుదినము లాశౌచము పట్టవలసినపని లేదుగదా?

వామ—లేదు. దేశాచారమునుబట్టి మనము బంద్రెండుదినముల లోనే యాశౌచ శుద్ధి యగును. ధర్మశాస్త్రమును శిష్టాచారమున కను గుణముగానే యున్నది.

శ్లో. శుద్ధే ద్విప్రో దశాహేన ద్వాదశాహేన భూమిపః
వైశ్యః పంచదశాహేన శూద్రో మాసేనశుద్ధ్యతి.

అను దక్షస్మృతివచనమును దేవరవారు చిత్తగించియుండలేదా? ఈనల కేర్పఱిచినట్లుగా సింహబలాదుల పత్నులచేత నేఁడే శుద్ధిస్నానము చేయింపవచ్చును. అయ్యో! సింహబలుని పేరుచ్చరింపఁగానే దేవిగారు మరల రోదనమున కారంభించినారు!

విరా—

చ. వనితరో! గ్రీష్మతాపమున వాడినపూసరమట్లు లున్న యీ
తనువును దుఃఖవహ్ని నిటు తాపము నొందఁగఁ జేసె దేల? నె
మ్మనమునఁ దాల్మి పూని ఖేదము మానుము శోకము; నిన్నుఁజూచి నీ
తనయులు నేముఁ గుందెదము; ధైర్యమునన్మము నూఱడింపుమా.

నీ వీరీతిఁగా వేయేండ్లు చింతిల్లినను, అప్ప యేడ్చుచున్నదని జాలిపడి సింహబలుఁడును దమ్ములును లేచివచ్చి నిన్నోదార్తురా? వారు నీతల్లి కడుపునఁబుట్టనేలే దనుకొని వారిని మఱచిపొమ్ము.

ఉప—అమ్మా! ఊఱడిల్లుము.

వామ—ఓహో! ఈపంద్రెండుదినములలోనే యీమె యెంతే మాఱిపోయినది! నిత్యమును జూచుచుండఁబట్టి నే నీమె దేవి యనుకొం టిని గాని పదునేనుదినములక్రిందఁ జూచినవా రిప్పు డీమెను గుఱుతు పట్టలేరు. అమ్మా! ప్రభువుగారు చెప్పినట్లు చేసి దుఃఖమును నీమనసు లోనే దిగమ్రింగికొమ్ము.

సుధే — హా! సింహబలా! ని న్నెట్లు మఱచిపోఁగలుగుదునురా తమ్ముఁడా? నీవుపోయి నేటికిఁ బండ్రెండుదినములు దాఁటిపోయినను నామనోవ్యథ యంతకంతకు మఱింత క్రొత్తదగుచున్నది. ఏ యతునన్నను మఱపునకురాక నామనోనేత్రమున కిప్పుడును నీవు సైరంధ్రిని నీయింటికిఁ బంపు మని దీనముఖముతో వేఁడుచు నాయెదుట నిలువఁబడినట్లే కనఁబడుచున్నావు!

విరా — ఓ దేవీ! నీ వూరక తమ్ముఁడా తమ్ముఁడా యని పలవరించెదవు. ఇంకను నీ కెక్కడి తమ్ముఁడు? నీమీఁదఁ బ్రేమ లేక నిన్ను విడిచి పోయిన కఠినచిత్తునికొఱ కెన్నాళ్ళు విలపించెదవు?

సుధే — ఓ ప్రాణేశ్వరా! ఎన్నాళ్ళని సెలవిచ్చెద రేమి? ఎన్ని యేండ్లు విలపించినను శోకసముద్రమునకు దరి గానరానట్టున్నది. నా కిప్పుడు క్షణ మొకకల్ప మగుచున్నది. ఎంతసేపటికిని తెల్లవాఱక నా కీరాత్రి యొక మహాయుగమైనది. హా దైవమా! చిరంజీవినివై దుఃఖము లనుభవింపు మని నన్ను లోకములోఁ బుట్టించితివా!

విరా — హా! హృదయేశ్వరీ! (అని తలవంచుకొని నేల చూచుచున్నాఁడు.)

ఉత్త — అయ్యో! రాజుగారును నధైర్యపడుచున్నారు! ఏమిబుద్ధి?

వామ — అమ్మా! ఊఱడుము. నిన్నుఁజూచి రాజుగారును దుఃఖపడుచున్నారు. భర్తగారిని మీపుత్రులను పుత్రాధికులనుగాఁ జూచుకొనుచున్న ప్రజలమయిన మమ్మును జూచి దుఃఖముపశమించుకొనుము. ఓ రాజేంద్రా! మీ కీవెఱ్ఱియేమి? దేవిగారి నోదార్పవలసినవారు మీరే యిట్లు వావిడిచి దుఃఖపడినచో మిమ్మూఱడించువా రెవ్వరు? ధైర్యమవలంబించి దేవి నోదార్పుఁడు.

సుధే — ఓ విప్రోత్తమా! ఇట్లొక్కసారిగా నూర్వురు తమ్ములను మింగుకొని మరలఁ బ్రజలముఖములు చూచుటకు నాకు ముఖ మెట్లు

...ల్లును? ఇక నా కెక్కడిలోకము! ఎక్కడి ప్రజలు! లోకములో నన్నుఁ బోలు భాగ్యహీనురాలు వేఱొకతె లేదు.

విరా——ఓభూదేవోత్తమా! నే నీదేవి నెట్లోదార్పఁగలను?

ఉ. ఊరికిఁ బోయి రింకను సహోదరు లాదట నేఁట రేపటన్
దా రరుదెంతు రోర్చుకొను ధైర్యముతో నని యూఱడింతునా?
వారల నేను దెచ్చెదను వందురఁ బోకని యూఱడింతునా?
ఊఱడు మిట్టు లీ వనుట కొక్కయుపాయముఁ దోఁప దక్కటా!

హా! సింహబలా! నారాష్ట్రమునకు నీవొక పెట్టని కోటవుగదా? కొండవలె నీవు దండ నుండుటచేత నెట్టివిక్రమధురంధరులును నారాజ్యమువంకఁ దేఱిపాఱఁ జూడ వెఱచుచుందురు. ఇక నీవు లేని యీరాజ్యమున కేయోగము పట్టనున్నదో! నాభాగ్యహీనతచేతనే నీ కకాలమరణము సంప్రాప్తమయినది.

సుధే——నేను గేవల మందభాగ్యురాలను. నావంటినిర్భాగ్యురాలి కటువంటి సోదరరత్నము దక్కునా? హా! నే నెంతటి కఠినచిత్తురాలను! అటువంటి భ్రాతృశతమును మృత్యుదేవత కప్పగించి వారివెంటఁ బోలేక హృదయము పగులక మొండిజీవినై బ్రతుకుచున్నాను. ఓవిధాతా! నీవు నాహృదయమును రాతితోఁ జేసితివా?

ఉప——అమ్మా! ఓర్చుకొమ్ము. మృత్యుదేవతను నీ వడ్డగింపఁ గలుగుదువా? అట్లు మృత్యువు త్రోచుకొనిరాఁగా నీవేమి చేసెదవు?

సుధే——ఆహా! ఏయువంటిబలవంతు లంద ఱొక్కసారిగాఁ గార్చిచ్చు పొదివిన జీర్ణాటవివలె దగ్ధు లయినారు! హా! సైరంధ్రీ! నాతల్లీ! కీచకకులమున కకాలమృత్యుదేవతవయి మాకు నీ వెక్కడ దాపురించి నావు! ఇంతమందిని నీపొట్టఁ బెట్టుకొనుటచేతనయినను నీకుఁ దృప్తి కలిగి నదా? నీకన్ను లిప్పుడు చల్లపడినవా?

విరా—ప్రాణేశ్వరీ! మనభాగ్య మిట్లుండఁగా నీ వేల పరుఁ దూషించెదవు? ఇం దామహాపతివ్రతదోష మే మున్నది? పరాంగనను బలిమిని బట్టఁబోయిన వాని దుర్ణయవిషమే వానిని జంపినది.

సుభే—అవు నాసాధ్వియెడల దోషము లేశమును లేదు. దోష మంతయు మగ వానియొద్దనే యున్నది. ఒక్క కడుపునఁ బుట్టిన దోషము చేత నే నిట్లు మతిచెడి ప్రలపించుచున్నాను. హా! తమ్ముఁడా నీకు రంభల మించు సుందరు లంద అంతఃపురమున నుండఁగా, పరదార కేల యాశ పడితివి? పరసతిపొందు వలదని నేను నాఁడే చెవి నిల్లుకట్టుకొని పోరితిని. నాహితవాక్య మొక్కటియుఁ జెవిని జొరనియ్యక సర్వమును బెడచెవులఁ బెట్టితివి. ఇప్పుడయిన నామాట హిత మని నీ కనుభవ మైనదా?

విరా—వినాశకాలము దాపించినవాఁ డాప్తుల హితాలాపము లేల వినును?

క. మృత్యువు విడుపక తలపై
నృత్యం బటు సల్పుచుండ నెవ్వండును దా
నత్యంతహితులమతులం
బ్రత్యయ మిడ నిచ్చునె యల పాపపువిధియుర్?

విధి ననవలసిన పనియేమి? వానిచావునకు నీ యుపేక్షకూడఁ గొంత తోడు పడినది. నాఁ డట్లు మధువునకై మాలినిని వానియింటికిఁ బంపకుంటివా, ఇంతలో నింత వైపరీత్యము పుట్టదు.

సుభే—అవును. ఈసంఘమరణమునకుఁ బాపకర్మురాలనయిన నేనే కొంత కారకురాలను. అప్పుడు నాబుద్ధి భ్రమిసి పాడుసురకయి సైరంధ్రిని వానియింటికిఁ బంపి పాపము కట్టుకొని నూటయేవుర తమ్ములను నాపొట్టను బెట్టుకొన్నాను. నాలోపలఁ జొచ్చి విధి నాచేనట్లు చేయించు చుండఁగా, నే నెట్లు మాలిని సురాహరణార్థము పంపకుండనేర్తును?

విరా___అది నీదోషము కాదు. విధి బలవంతము ప్రేరేపించు చుండఁగా, విధి విధానము తప్పింప నెవ్వరికి శక్యమగును? నాఁడాలాగున వాఁడు పట్టపగలు సిగ్గువిడిచి వీధినిబడి మాలినిని సభకీడ్చి తలఁచి నను కొని వచ్చినప్పుడే వానికిఁ జేటుకాల మాసన్న మయినదని నే నను కొన్నాను. ఆయువు మూఁడఁబట్టియే వాని కట్టిదుర్బుద్ధి పుట్టినది.

సుధే___వాఁడు నాకాళ్ళనీఁడఁబడి లేవక సైరంధ్రిని దనగృహమున కంపనియెడల మన్మథాగ్నిచేత నప్పుడే ప్రాణములు పోవు నని ప్రలపించినాఁడు. అప్పటి వానియవస్థను జూచి వాఁ డెట్లును కాముని నిశాతశరములచేతఁ జచ్చుట నిశ్చయ మని తలపోసి భ్రాతృవాత్సల్యముచేఁ గార్యాకార్యవిచారము చేయలేక సోదర ప్రాణరక్షణార్థమయి యాపని చేసితిని.

ఉప___ఆహా! సోదరస్నేహ మట్టిదే కదా! సహోదరునివ్యథఁ జూచి యాఁడుతో డెట్లోర్వఁ గలుగును?

సుధే___ఓతమ్ముఁడా! అఖర్వశౌర్యగర్వులైనగంధర్వులు నీప్రాణములు గొందురని నే భయపెట్టినప్పుడు సైరంధ్రిపతులయిన గంధర్వపతు లెంతటి బలవంతులైనను వారి నర్ధక్షణములో నంతము నొందించెద నని ప్రగల్భవచనములు పలికితివే, లోకములో నాకంటె బలవంతులు లేరని విఱ్ఱవీఁగెడు నీదుర్జయ మయినబలము వారిముం దేమయిపోయినది? అతిలోక బాహుబలుఁడైనసింహబలు నొక్కరాత్రిలో నంతము నొందించిన యాగంధర్వు లెంతబలము గలవారో!

విరా___ పాపోపహతుని జంపుటకు బలమే యక్కఱలేదు. ఇతరు లూరక నిమిత్తమాత్రమే కాని వానిపాపమే వానిని జంపును. ధర్మబాహ్యుఁడయి పాపకార్యమునకుఁ జొచ్చినవానికడ ధైర్యశౌర్యాదులు నిలుచునా? నీతిబల ముడిగినవాఁ డన్ని బలములు నుడిగినవాఁడే,

నీతిబలవిహీనుని బాలుఁడైన ననాయాసముగాఁ జంపఁగలుగును. ఆతని పాపమే కాకున్న లోకాతీతసత్త్వాఢ్యుఁ డయినసింహబలు నొక్కరు చంపఁగలుగుదురా?

సుధే—ఓతమ్ముఁడా! నీవు శాస్త్రము లెఱిఁగినవాఁడవే? పర వనితాసంగమము పాప మని తెలిసియు బుద్ధి యేల మరలించుకొన్నావు కావు? దీనివలన నపఖ్యాతియేగాక నీ వేమిసుఖ మనుభవించినావు?

విరా—ఓప్రియురాలా! ఏమి నీవెఱ్ఱి! వ్యభిచారమువలన దుఃఖమే గాక సుఖము కూడఁ గలుగునా?

చ. పతి వినెనేని ప్రాణములపై నలుగుఁ; జను లింత చూచినన్
క్షితిపయి మానుషంబు చెడుఁ; జింత మొయిం గులకాంత విన్నచో
బ్రతుకు త్యజింపఁ జూచుఁ; దలవంపు లగు న్నరివా రెఱింగినన్;
వెత యగుఁగాక! సౌఖ్య మొదవించునె యన్యసతీరతం బెటన్?

గీ. ఆయువు నడంచు, నైశ్వర్య మపహరించుఁ,
గీర్తిరువు నున్మూలించుఁ గేవలంబు
పరసతీసంగమం బట్టిపాడుపనికి
ధర్మపరుఁ డెప్పుడైనను దలఁపుగొనునె?

సుధే—స్వానుష్ఠానసమయమునఁ దెలిసినవారును తప్పుదారిఁ బట్టుదురు. ఓతమ్ముఁడా! ఈవిషయమున నీవివేక మెక్కడకుఁ బోయినది?

విరా—కామాతురున కుచితానుచితవివేక మెక్కడ నుండును? ఆస దోసమెఱుఁగ నిచ్చునా?

మ. అలనాఁ డాయవివేకి కీచకుఁడు మధ్యాహ్నంబునం గామవి
హ్వలుఁడై బావురుగాఁడు రాచిలుక డాయన్వచ్చున ట్లేచి రా,
నిలువెల్లం జెమరింప మే న్వడఁకఁ గన్నీ రత్కులం గ్రమ్మఁ దా
నల సైరంధ్రి కడంగి న న్ననినవాక్యం బుల్లముఁ బ్రచ్చెడున్.

సుధే—ఆవాక్య మేది?

విరా— ఇది—

చ. నరపతి చూచుచుండ సభ న న్నిటు లీకుజనుండు క్రూరుఁడై
పరిభవ మందఁ జేయఁగ నృపాలకుఁడే కని యూరకుండఁగా,
నరయఁగ నింకమీఁదటఁ గులాంగన లెవ్వరిభార్య లీపురిన్
పరిభవ మందకుండ మనువారలు మానముతోడ? నక్కటా!

సుధే — అధర్మమును జూచి రా జుపేక్షకుఁ డైనయెడల, ఆపాపములో సగము రాజును జెందు నని నీతివేత్తలు చెప్పుదురే మీ రేల యుపేక్ష చేసితిరి? అప్పుడు మీరు వానికిఁ దగినబుద్ధి చెప్పి వారించి యుండినయెడల మనకీచక వ్రజమున కీయకాండప్రళయము రాకుండి యుండును. దుఃఖకరమైన యీవాక్యము విని మీ రేమి చేసితిరి?

విరా— ఆమెను శాంతవచనములతోఁ గొంత యూఱడించి, తరువాత విచారించి ని న్నిట్లు భంగపఱచిన యీదుష్టుని శిక్షించెదఁ బొమ్మని సమయోచితముగాఁ జెప్పి యొడఁబఱచి నే నామె నప్పటికిఁ బంపివేసితిని. అంతలో పాడుదాక్షిణ్య మడ్డువచ్చి నానోరు నొక్కుటచేత సభలోఁ గీచకుని గినియుటకయిన నాలు కాడినదికాదు.

సుధే—దుర్మార్గుఁ డయినసింహబలుఁడు పోలిసినను వంశము నిలుచుటకై నూటనలువురు తమ్ములలో నొక్కఁడైన బ్రతుకరాదా?

విరా—పుట్టుకచేతనేకాక దుర్నయముచేతఁగూడ వానికిఁ దమ్ము లనఁదగినవారు మాత్రి మేల యన్నను విడిచి బ్రతుకుదురు? అన్నగారి యవస్థను గన్నులార చూచియు భయపడక యీపరమపావనిని ముద్ద యయియున్న యన్నశవముమీఁదఁ బెట్టి కట్టినట్టి దుష్టుల కట్టికష్టపాటు తప్పునా?

సుధే—హా! పాపపు దైవమా! నీకంటికి కీచకకులమింతయొక్కువ బరువయ్యెనా? భ్రాతలకును బితలకును దిలోదకము లిచ్చుట కొక్కనినైన విడిచిపెట్టలేకపోతివా? మీ కితరు లెందుకు? ఇదిగో మృతకల్పు

రాలసయి బ్రతికియున్న నేనే మీయంతటికిని గన్నీటితో తర్పణజలము విడుచుచున్నాను. (అని యేడ్చుచున్నది.)

వామ——అమ్మా! తలఁచుకొని తలఁచుకొని యేల దుఃఖించెదరు? మీ రేడిచి యీ పోయినవారిలో నొక్కరినైన బ్రతికింపఁగలరా? మి మ్మిట్లు దుఃఖపెట్టెడువారు మీకు శత్రువులుగాక తమ్ము లగుదురా? ఇఁక వారిమీఁది మోహపాశము కోసివేసి నేఁటిదినమున జరగవలసిన క్రియలమాట చూడుఁడు

విరా——ఓమనోనాయికా! నేను జెప్పుమన్నమాటలు నీ వా సైరంధ్రితోఁ జెప్పితివా?

ఉ. ఓకమలాస్యరో! పురుషు లుర్విని జంచలచిత్తు లెంతయున్;
లోకములోని సుందరులలోఁ గడుసుందరి యామె; యెవ్వరే
నాకమలాయతాక్షి దెస నాసఁ గనుంగొని రేని, చావొగిన్
జేకుఱుఁగాన, మాలినిని శీఘ్రము సాఁగనంపఁగాఁ దగున్.

పురుషులకంటెఁ దరుణులు మృదుతరమధురవచనరచనలతో సమయోచితముగాఁ బలుకనేర్తురుగాన, నే నీభారమును నీమీఁదఁ బెట్టవలసివచ్చినది. అంతేకాక నేనును బురుషుఁడనే యగుటచేత నాతరుణి చెంతకుఁబోయిన నాస్వాంతము కలఁగి యేమి చేటు మూఁడునో యని భీతి కలుగుచున్నది.

సుధే——ప్రాణేశా! ఎంతమాత్రమును మీ రాసైరంధ్రి దృష్టిపథమునఁ బడఁగూడదు. మీరు చెప్పుమన్నమాట లీవఱకే నేను సైరంధ్రితోఁ జెప్పి శీఘ్రముగా మారాష్ట్రమును మమ్మును విడిచి మహోపకారము చేయుమని నాఁడే వేడుకొన్నాను.

విరా——సైరంధ్రి యందు కొప్పుకొన్నదా?

సుధే——ఇఁక పదుమూఁడుదినములుమాత్ర మెట్లయిన నేను మీ ఇంట నుండ కోర్చుకొమ్మి. అట్లుండ కీకొంటివా కృతజ్ఞులయిన నాపతు

లప్పుడు మీకుఁ గనఁబడి తగిన మేలుచేసి నన్నుఁ గొనిపోదురు. అందాఁక నిందు నాయునికి కీకొనవలయు నని యామె నన్ను బహువిధములఁ బ్రార్థించినది.

విరా——నీ వామె ప్రార్థన మంగీకరించితి వనుకొనెదను.

సుధే——అందుల కొప్పుకొని యీలోపల నేయపాయమును గలుగకుండ నా పుత్రులను వల్లభుని రక్షించుకొనిమ్మ మి మ్మామె కొప్పగించినాను.

విరా——అట్లయిన గడువుదాటునంతకు సహించియుండుము. నేఁడే కదా తుదిదినము?

సుధే——ఒక్కదినమైనను నే నెట్లు సహింపఁగలుగుదును? నా తమ్ములపాలిటి యపమృత్యుదేవతయైన యామాలిని నాకంటఁబడినప్పు డెల్లను చచ్చినవాండ్రు స్మరణకువచ్చి దుఃఖము సముద్రతరంగములవలె పొరలిపొరలి వచ్చుచుండఁగా, సైరంధ్రి సదా చెంతనుండి పనిచేయుచు నాకన్నులయెదుర మెలఁగఁగా నెట్లు చూచి సహింపగలుగుదును? ఓసహోదరులారా! నాకన్నులు మండించు మంటలవలె మీభార్య లగతికలయి ప్రతిదినమును నానేత్రములయెదుర నేలకుఁ గంటికి నేక ధారగా నేడ్చుచుండ నే నెట్లు చూడఁగలుగుదును? (అని పెద్దపెట్టున నేడ్చుచున్నది.)

విరా——ఇఁక నేనీమెకు దుఃఖశాంతి చేయలేను. కంకుభట్టు వచ్చినయెడల, పురాణగాథలను జెప్పి శోకోపశమనము చేయఁగలుగును. ఆతఁడు నేఁటి శ్రాద్ధకర్మలందు యోగ్యు లయిన బ్రాహ్మణుల నిరూపించి వచ్చెద నని పోయి యింకను రాలేదు.

దౌవా——దేవా! కంకుభట్టుగారు వచ్చుచున్నారు.

విరా——ఆయనను శీఘ్రముగాఁ గొనిరమ్ము.

[కంకుభట్టు ప్రవేశించుచున్నాఁడు.]

విరా——(లేచి చేతులు జోడించి) స్వామీ! భట్టారకా! నమస్కారము.

కంకు——విజయోస్తు! దేవరసింహాసనమును స్వీకరింపుఁడు.

విరా——మీ రీపీఠమున నధివసింపుఁడు. (ఇద్దఱును గూర్చున్న తరువాత) స్వామీ! మీరు పురోహితానుమతంబున బ్రాహ్మణుల సమర్థుల నాయాకర్మలకు నియోగించి వచ్చినారా?

కంకు——సర్వమును సంసిద్ధము చేయించినాను. గోదానములకు వలయు గోవులు మాత్రి మింకను రాలేదు.

విరా——దానార్థమయి సవత్సకగోసహస్రము నేఁటి తెమ్మని పంపిన ధనగుప్తుఁ డింకను రాలేదు. అతఁ డేపని చెప్పినను యుక్తకాలములో నిర్వహించుకొనిరాక యిల్లెప్పుడును మసలినవాఁడు కాఁడు. ప్రభాతమునకు ముందే వచ్చెద నని పోయినవాఁడు జాముప్రొద్దెక్కవచ్చినను రాకపోవుటచూడఁగా గిట్టనివారివలన నాతని కేమీ విపత్తు వచ్చియుండు నని నాచిత్తము తత్తరిల్లు చున్నది.

కంకు——మీరు చింతిల్లవలసినపని లేదు. అతఁ డెట్టివిఘ్నముల నైనఁ దప్పించుకొని యింతకు వచ్చుచుండును.

దావా——దేవా! ధనగుప్తుఁడు రోఁజుచు పరుగెత్తుకొని వచ్చుచున్నాఁడు.

విరా——వెంటనే లోపలికి రమ్మనుము.

[రోఁజుచు ధనగుప్తుఁడు ప్రవేశించుచున్నాఁడు.]

ధన——(రోఁజుచు) దేవా! నమస్కారము. నాదేహము దేహముకంప మెత్తుచున్నది; నానోటమాటమాట రాకున్నది. (అని గడియకొకమాటగాఁ జెప్పుచున్నాఁడు.)

విరా——వడఁకఁబోకు; తొందరపడకు. శాంతించుకొని నీ కేమి యుపద్రవము వచ్చినదో చెప్పు. నీ వెక్కడనుండి వచ్చుచున్నావు?

ధన——యమ-యమ-యమసన్నిధానమునుండి.

సుధే——అయ్యో! ధనగుప్తున కెంతగతిపట్టినది! నామన స్సిప్పుడు దుఃఖసముద్రములో మునిఁగియుండియు తనదుఃఖమును మఱచి పరుని యాపదకై పరితపించుచున్నది.

విరా——ధనగుప్తా! నీవు వెఱ్ఱిచూపులు చూచుచున్నావు. నీకు మతిభ్రమణము కలిగినదా? నీ వెక్కడనుండి పరుగెత్తుకొని వచ్చినావు?

ధన——మృత్యుముఖమునుండి తప్పించుకొని పరుగెత్తివచ్చినాను.

విరా——నీకు చిత్తచాంచల్యము కలిగినదా? దేహము తెలిసియే యున్నదా? గోవులను తోలించుకొని వచ్చినావా లేదా చెప్పు.

ధన——గోవులనా? గోవులనా? ఇంకను మన కెక్కడిగోవులు? మనగోవులను గోవులను—నేను చెప్పలేను. (అని నిట్టూర్పు విడుచు చున్నాఁడు.)

విరా——అయ్యో! పాపము! వీని కాకస్మికముగా చిత్తభ్రమ కలిగినదిగదా? వైద్యులను బిలిపించి వీనికి చికిత్స చేయింపుఁడు. ఓధనగుప్తా! గోవులను దీసికొని రాలేదా? కొంచెము శాంతించుకొని చెప్పు.

ధన——నాకు మతిభ్రాంతి లేదు. నాదేహము పూర్ణముగా తెలిసియేయున్నది. అప్రియమని చెప్పఁజాల కున్నాను. మనసింహబలుఁడు చచ్చియు నదృష్టహీనుఁడే యయినాఁడు. అతఁడు గోదానపుణ్యమునకు నోచుకోలేదు.

విరా——(ఉలికిపడి) అప్రియ మేమి? నే నుండఁగా వానికి గోదానము లేల లేకపోవును?

ధన——మనగోవులను బట్టుటకయి సేనలతో సుశర్మ వచ్చినాఁడు.

విరా—(ఆశ్చర్యముతో) ఏసుశర్మ? ఎక్కడకు వచ్చినాఁడు?

ధన—ఏసుశర్మా? ఆసుశర్మే. మనశత్రువైన సుశర్మ. ఊరి బయలికి వచ్చినాఁడు.

విరా—(విస్మయముతో) ఆత్రిగర్తరాజు కాఁడుగదా?

ధన—ఔ నతఁడే. అతఁడు దుర్యోధనుని ప్రేరణముచేత మనగోవులను బట్టుటకయి దక్షిణదిక్కునకు వచ్చినాఁడు.

విరా—ఓసభికులారా! వింటిరా యీవైపరీత్యంబు? ఏమేమీ?

మ. ధనగుప్తా! మనగోగణంబులఁ ద్రిగర్తల్ పట్టఁగా వచ్చిరే?
మును దా నొందిన భంగపాటులసుశర్మం డప్పుడే విస్మృతిం
గనెనే? క్రమ్మఱ నేమొగంబునను సంగ్రామార్థియై వచ్చె? న
మ్మొనల న్నాదు ప్రతాపవహ్ని కొకటం బూర్ణాహుతిం జేసెదన్.

క. శలభం బియ్యెడఁ గాలా
నలముపయిన్ గంతువేయ నడతెంచె; నిదే
పొలిసె సుశర్మ; మదిష్టము
ఫలియించెను; నేఁడు కాదె పండువు నాకున్?

(అని తనలో నేమో యాలోచించుచు క్రిందుచూచుచున్నాఁడు.)

కంకు — (తనలో) సుయోధనుఁడు మే మిందున్నజాడ కనిపెట్టినాఁడేమో! (ప్రకాశముగా) ధనగుప్తా! గోవులఁ బట్టుటకయి సుశర్మ దుర్యోధనుని ప్రేరణముచేత వచ్చినాఁడా? ఆకౌరవాధముఁ డెంత దుర్మార్గుఁడు!

ధన—భటుల సంభాషణమువలన నే నీసంగతి గ్రహించినాను. న న్నాసుశర్మ పాండవులవృత్తాంతముకూడ నడిగినాఁడు.

కంకు—(తనలో) ఈతఁడు మనవృత్తాంత మేమయిన నెఱిఁగి చెప్పినాఁడేమో! (ప్రకాశముగా) ఓధనగుప్తా నీ వేమి చెప్పినావు?

ధన — చెప్పాట కేమున్నది? నీ సేవకుఁడు సెలవిగ నని చెప్పి నాను. నన్నాపశువు మనపశువులజాడకూడ గ్రుచ్చి గ్రుచ్చి యడిగి నాఁడు.

కంకు — (తనలో) ఇఁక నే నూరకుంట [illegible] [illegible] రాజుగారికిఁ గావలసినది. రాజుగారు తమలోఁ [illegible] [illegible] చించుకొనుచు వినకున్నారు. (ప్రకాశముగా) దేవా! [illegible] [illegible] మనవి చేయుచున్నాఁడు.

విరా — అతఁ [illegible]చున్నాఁడు?

కంకు — ఆసుశర్మ మన పశువులజాడ [illegible] [illegible] చున్నాఁడు.

విరా — (ధనగుప్తునివంకఁ దిరిగి) [illegible]! [illegible] యింకొకసారి చెప్పు. ఆసుశర్మ మన పశువులజాడ [illegible] యడిగి నాఁడుగా! ఏమి యూహించి [illegible]! [illegible] [illegible]?

ధన — నేఁటి [illegible] [illegible] [illegible] [illegible] దారిలో యమభటులవంటి [illegible] [illegible] [illegible] తమ ప్రభువుసన్నిధికిఁ [illegible].

గీ. కటకటా! నేను [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible]; [illegible] [illegible]?

విరా — [illegible] [illegible] [illegible]. [illegible] భృత్యుని [illegible] [illegible] [illegible] [illegible]. ఆతులున [illegible] [illegible]?

ధన — [illegible] [illegible] [illegible] కావలసి [illegible] [illegible] [illegible] [illegible]

విరా—(ఆశ్చర్యముతో) ఏసుశర్మ? ఎక్కడకు వచ్చినాఁడు?

ధన—ఏసుశర్మా? ఆసుశర్మే. మనశత్రువైన సుశర్మ. ఊరి బయలికి వచ్చినాఁడు.

విరా—(విస్మయముతో) ఆత్రిగర్తరాజు కాఁడుగదా?

ధన—ఔ నతఁడే. అతఁడు దుర్యోధనుని ప్రేరణముచేత మనగోవులను బట్టుటకయి దక్షిణదిక్కునకు వచ్చినాఁడు.

విరా—ఓసభికులారా! వింటిరా యీవైపరీత్యంబు? ఏమేమిా?

మ. ధనగుప్తా! మనగోగణంబులఁ ద్రిగర్తల్ పట్టఁగా వచ్చిరే?
మును దా నొందిన భంగపా టలసుశర్మం డప్పుడే విస్మృతిం
గనెనే? క్రమ్మఱ నేమొగంబునను సంగ్రామార్థియై వచ్చె? న
మ్మొనల న్నాదు ప్రతాపవహ్ని కొకటం బూర్ణాహుతిం జేసెదన్.

క. శలభం బియ్యెడఁ గాలా
నలముపయిన్ గంతువేయ నడ తెంచె; నిదే
పొలిసె సుశర్మ; మదిష్టము
ఫలియించెను; నేఁడు కాదె పండువు నాకున్?

(అని తనలో నేమో యాలోచించుచు క్రిందుచూచుచున్నాఁడు.)

కంకు — (తనలో) సుయోధనుఁడు మే మిందున్నజాడ కనిపెట్టి నాఁడేమో! (ప్రకాశముగా) ధనగుప్తా! గోవులఁ బట్టుటకయి సుశర్మ దుర్యోధనుని ప్రేరణముచేత వచ్చినాఁడా? ఆకౌరవాధముఁ డెంత దుర్మార్గుఁడు!

ధన—భటుల సంభాషణమువలన నే నీసంగతి గ్రహించినాను. న న్నాసుశర్మ పాండవులవృత్తాంతముకూడ నడిగినాఁడు.

కంకు—(తనలో) ఈతఁడు మనవృత్తాంత మేమయిన నెఱిఁగి చెప్పినాఁడేమో! (ప్రకాశముగా) ఓధనగుప్తా నీ వేమి చెప్పినావు?

ధన — చెప్పుట కేమున్నది? నే నేమియు నెఱుఁగ నని చెప్పి నాను. న న్నాపశువు మనపశువులజాడకూడ గ్రుచ్చి గ్రుచ్చి యడిగి నాఁడు.

కంకు — (తనలో) ఇఁక నే నూఱట చెందవచ్చును. ఈవార్త రాజుగారికిఁ గావలసినది. రాజుగారు తమలోఁ దా మేమో యాలో చించుకొనుచు వినకున్నారు. (ప్రకాశముగా) దేవా! ధనగుప్తుఁ డేదో మనవి చేయుచున్నాఁడు.

విరా — అతఁ డేమ చెప్పుచున్నాఁడు?

కంకు — ఆసుశర్మ మన పశువులజాడ త న్నడిగినాఁ డనుచున్నాఁడు.

విరా — (ధనగుప్తునివంకఁ దిరిగి) ఓధనగుప్తా! ఏదేదీ? ఆమాట యింకొకసారి చెప్పు. ఆనరపశువు మనపశువులజాడకూడ నిన్నే యడిగి నాఁడుగా! ఏమి యాతని పోతరము! ఆక్రూరుని నీ వెట్లు తారసించితివి?

ధన — నేఁటి దానార్థమై నేను గోవుల నేర్పఁబోవుచుండఁగా దారిలో యమభటులవంటి వానిభటు లెదురుపడి నన్నుఁ బట్టి కొట్టి తమ ప్రభుసన్నిధికిఁ గొనిపోయిరి.

గీ. కటకటా! నేను మిముువంటి ఘనబలాఢ్యు
పాదభక్తుఁడ నయ్యు నాపలువచేతఁ
గానిమాటలుబడి కొల్వులోన కొట్టఁ
బడితి; విధివ్రాఁత తప్పింప వశమె యెందు?

విరా — ఇట్లవమానితుఁడ వైతి నని నొచ్చుకొనకు. నాప్రియ భృత్యుని బరిభవపఱిచిన పాపఫలము వాఁ డిప్పుడె యనుభవింపఁగలఁడు. ఆతులువ మ మ్మేమైన నన్నాఁడా?

ధన — ఆదుష్టుఁడు నోరికి మాఱులేదుగనుక దేవరవిషయము కావలసి నన్ని కాఱులు లఱచినాఁడు. ఆప్రలాపములు నిండినసభలో

నుచ్చరింపఁ బోలవు. ఆకుక్క చాటున మొఱిగినమాత్రమున దేవర ప్రతాపము కొఱవడునా?

విరా—ఆహా! ఎంతపనిపుట్టెను! వాఁడేమి తలఁచుకొని యింత నిర్భయముగా వచ్చియుండును?

ధన—మఱియేమి యున్నది? ఆత్మవినాశము తలఁచుకొని వచ్చినాఁడు. కాలనియోగము మీఱ నెవరితర మగును?

విరా—(తలయూఁచి) ఔరా! ఇంతకాలమున కెంతవింత వినఁబడెను! నాప్రియభృత్యుని భంగపఱిచినవాఁ డింకను ప్రాణములతో నున్నాఁడు. ధనగుప్తా! యమకింకరులవంటి యాకిరాతుల చేతులలోనుండి నీ వెట్లు తప్పించుకోఁగలిగితివి?

ధన—మరల దేవరవారిపాదసందర్శనము చేయవలసినభాగ్యమున్నది కాఁబట్టి దైవికముగా మృత్యుముఖమునుండి వెడలివచ్చినాను. ఆసుశర్మ తనమంత్రులతోఁ గార్యాలోచనము చేయుఁదలఁచి నన్ను దూరముగాఁ గొనిపోయి నిలువుం డని భటుల కాజ్ఞాపించెను. వారు నన్నుఁ గొనిపోయి యొకతాళవృక్షమునకుఁ గట్టి, ఆదారిని సురాభాండముఁ గొనిపోవుచున్న శౌండినిని గొట్టి బలవంతముగా దాని పంటిలోని కల్లు త్రావి, మత్తెక్కి చెట్టుక్రిందఁజేరి జూద మాడఁ దొడఁగిరి.

విరా—వారు తమనాయకునికిఁ దగినభటులు. తరువాత.

ధన—ఆసందడిలో నేను మెల్లఁగా నాబంధములను పండ్లతోఁ గొఱికి త్రెంచుకొని పురివంక మరలి నాపిక్కబలము చూప నారంభించితిని. అది చూచి నలుగురు భటులు నావెంటఁ బడి నన్నుఁ దఱుము కొనివచ్చిరికాని వారు నాపరుగు పట్టఁజాలక కొంతదూరము వచ్చి వెనుకకు మరలవలసిన వారైరి. ఇప్పు డాదుష్టుల పశుగ్రహణ వృత్తాంతమును దేవరకు నివేదింపఁ గలిగి కృతార్థుఁడ నయినాఁడను,

విరా___ఓదౌవారికా! ఇప్పుడ తమతమసేనలతోడ యుద్ధసన్నద్ధులయి యుండుఁ డని మనదండనాథులకుఁ జెప్పి పంపుము. మే మిదె విపక్షశిక్షాదీక్షఁబూని దండయాత్ర వెడలఁబోవుచున్నాము.

దౌవా___మహాప్రసాదము. (అని నిష్క్రమించి మరల ప్రవేశించి) దేవా! సేనానియగు వీరసేనుఁడు మహావేగముగా గోపాలురను వెంటఁగొని దేవరను సందర్శింప వచ్చుచున్నాఁడు.

విరా___ ఏఁడీ? ఏఁడీ? ఇటు రమ్మను.

వీర___(ప్రవేశించి) స్వామీ! నమస్కారము.

విరా___సేనానీ! సింహబలుఁడు పోఁగానే శత్రువులవలన మనవీటి కెంతవైపరీత్యము పుట్టినదో విన్నావా?

వీర___దేవా! వినుటయేకాదు కన్నారఁ గనియే వచ్చినాను. ఇఁక మాటల కెడము లేదు.

ఉ. ఆవల గర్భశత్రుఁ డగు నల్లసుశర్ముఁ డపార మైన సై
న్యావళితోడ వచ్చి యతులాతిమదాంధత దక్షిణంబునన్
గోవులఁ బట్టె; నడ్డుపడు గోపుల వీరిని గొట్టెఁ దూపులన్;
భూవర! యాలఁ దోలుకొనిపోయెడుఁ బచ్చెపుదొంగవో యనన్.

ఆగోవులదొంగ నిప్పుడ వెంబడించి వేఁడిచూపినంగాని మన గోవులు మనకు దక్కవు.

క. పాపిష్ఠుఁ డడ్డు చొచ్చిన
గోపాలుర వీరి నెట్లు కుపితుండై వాల్
తూపులపా లొనరించెనో
యాపట్టునఁ జిత్తగింపుఁ డెల్లరతనువుల్.

నేను మనసేనల నన్నిటిని సన్నద్ధము లయియుండ నియమించి వైరి సంహారమున కయి యేలినవారియనుజ్ఞ పొంద వచ్చినాను.

విరా— (గోపకులవంకఁ జూచి)

ఉ. గోపకులార! చింతపడకుం డణుమాత్రము మీరు దీనికిన్;
దాపు లవెన్ని మీయెడల మాతెనో వానికి నూఱురెట్లుగాఁ
దాపులు వాని దేహమునఁ దూర్చెదఁ, గార్చెద నెత్రుటేరులన్,
బాపెద మీపరాభవము; పంపెద నంతకు చెంతకున్ రిపున్

వీరసేనా! మనసైన్య ముత్సాహ వంత మయియున్నదా?

వీర—ఉత్సాహమో గిత్సాహమో నేను జెప్పలేను.

ఉ. డాసె సుశర్మ యంచు వినుటన్ మనసైనికు లెల్ల సంగరో
ల్లాసము మోములందుఁ బొదలన్ రిపు నెప్పుడు రూపడంతుమా
గాసిలకంచు మించుతమకంబునఁ బెల్లికిఁ బోవ్వకైవడిన్
భాసిలుచున్నవారు గెలువం బయనం బయి నవ్వుమోములన్.

పగవారి నెప్పుడు పరాభవింతుమా యనుచింతయే కాని మనవీరభటులలో నొక్కనికిని బ్రాణములమీఁది చింత లేదు.

కంకు—(తనలో) విక్రమక్రీడకు నాకు నుత్సాహము కలుగుచున్నది. ఏదో యుపాయము పన్ని నేనును వీరివెంటఁ బోవఁ బ్రయత్నించెదను.

విరా—దౌవారికా! సూతుని నారథము సాయుధముగా నాయత్తము చేసి తెమ్మనుము. ఇదిగో నేను విక్రమవిహారమునకు లేచుచున్నాను. (అని లేచుచున్నాఁడు.)

వీర—ఇంతమాత్రపుపనికి దేవరవారు శ్రమపడవలెనా? మీ భటుని నన్నుఁ బంపుఁడు. క్షణకాలమున సుశర్మను బట్టి తెచ్చి మీపాదములకుఁ గానుక చేసెదను. శత్రుశిరఃఖండనమున కయి నాచేతులు త్వరపడుచున్నవి.

విరా—నాతోఁ బ్రతిఘటించి వీరాధివీరుఁడనని గర్వాలాపములు పలుకుచున్న యాప్రతివీరుని నే నుండఁగాఁ బరు లెవ్వరును సంహరింపఁ

గూడదు. ఈసేనలను నేనే నడిపెదను. ఓవీరసేనా! మనశతానీకాద్యను జన్ములను శంఖాదికుమారులను నావీరవిహారమును జూచుట కయి రథారూఢు లయి నావెంట రా నియమింపుము. పురసంరక్షణార్థ మయి యుత్తరుఁ డింట నుండును.

వీర—నే నీవఱకే వారల కీత్రిగర్తులవార్త చెప్పిపంపితిని. వారీవార్త చెవి సోఁకినతరువాత వీరవిహారమునకు బయలుదేఱక క్షణకాల మయిన నింట నిలువఁజాలరు.

సుధే—ప్రాణేశ్వరా! నన్నుఁగూడ యుద్ధభూమికి మీవెంటఁ గొనిపొండు. మిమ్ము విడిచి నే నింట నొంటిగా నుండలేను. ఒక వేళ బలవంతముగా నాదేహము నిం దుంచఁగలిగినను ప్రాణము లెట్లును మీవెంట రాకమానవు. సోదరమరణదుఃఖమే నన్ను సంతాపింపఁజేయు చుండఁగా, మీదుస్సహవిరహతాపముకూడ దానికిఁ దోడుపడిన నేను దాళఁగలుగుదునా?

కంకు—(తనలో) ఇదిగో సమయము తటస్థించినది. నే నీమెను బ్రోత్సాహపఱిచి యీమెతోఁ బ్రయాణ మయ్యెదను. (ప్రకాశముగా) అమ్మా! సోదరమరణ వ్యథాతుర వయియున్న నీ కిప్పుడు పతివిరహము నిశ్చయముగా దుర్భరమే యగును.

విరా—ఓహృదయేశ్వరీ! నామాట వినుము. వీరులకుసహింతము దుర్నిక్షమయి యుండెడు రణరంగమునకు సహజభీరువు లైనస్త్రీలు రాఁదగినవారుకారు. అంతేకాక మనప్రతివీరులును క్రూరాగ్రేసరు లని పేరు పడినవారుగదా?

సుధే—ఆవల దేని కయినను సహింతునుగాని యిఁక దుండి ప్రాణములు నిలుపఁజాలను.

కంకు—ఓమహారాజా! ఈమె ప్రార్థన నంగీకరింపుఁడు. క్షత్రియ స్త్రీలు భీరురాండ్రు కారు. పూర్వము కేకయరాజపుత్రి భర్తయైనదశరథు

నకు సంగరరంగమునందుఁ దోడుపడలేదా? మొన్న సుభద్ర యాదవుల తోడఁ బోరాడిన విజయునకు సారథ్యము చేయలేదా? ధైర్యగరిమచేత దేవియు వారికేఁ దీసిపోవునదికాదు. నా కొక్క వలలుని తోడిచ్చిన పక్షమున సురక్షితస్థలమున నిలిపి మే మిద్దఱము నీమెను గంటికి ఱెప్పవలెఁ గాచి యుండెదము. ఆతఁడు కావలి కాచుచుండును; నేను ధర్మతత్త్వములుచెప్పి దుఃఖశాంతి చేయుచుండెదను.

విరా—మంచిది. అలాగే కానిమ్ము. పెద్దలయాజ్ఞ మీఱరాదు గనుక దేవిరాక కంగీకరించినారము. ఈమె రక్షణభారము మీది. మీకిం కెవ్వరు తోడుకావలెను?

కంకు—పాండవులవద్ద నున్నప్పుడు తంత్రీపాలదామగ్రంథుల పౌరుషములు కొంత యెఱిఁగియున్నాను. వారుగూడ వార్తాహరణాదులకై నాకుసహాయులుకానిండు.

విరా—వీరసేనా! దేవికిని వీరికి నలువురకును నర్హారథములను బన్నింపఁబంపుము. నడుమనడుమ నీవును వీరిక్షేమము విచారించుచుండుము.

వీర—దేవరయాజ్ఞాప్రకారము చేసెదను.

విరా—వామనశర్మా! దేవికూడ మాతోడనే వచ్చును. సింహబలాదులయుత్తరక్రియల కయి యీదినమున జరపవలసిన దంతయు ధనగుప్తుని సాహాయ్యమున నడుపుఁడు. మీ కన్నిటికిని నామాఱుగా నుత్తరుఁ డున్నాఁడు. మేము పోయివత్తుమా?

వామ—నిమిత్తములు లనుకూలములుగా నున్నవి. శీఘ్రముగా విజయంచేయుఁడు. మీకు విజయ మగుఁగాక!

కంకు—ఇది యాశీర్వాదముకాక వరమే యగును.

ద్వా—దేవా! శతానీకాదులు రథారూఢు లయి చతురంగసేనాసమేతముగా వచ్చి వాకిట నిలిచి దేవరకు విన్నపము చేయు

చున్నారు. ఏలినవారిసారథియు నాయుధ సహితముగా నుత్తమాశ్వములను బూన్చినరథమును దెచ్చి వీధిలో నిలిపియున్నాఁడు.

విరా—ఇదిగో మేమును వచ్చుచున్నాము. ధనగుప్తా! నీ వుత్తరకుమారుని యొద్దకుఁ బోయి పురరక్షణ మేన చేయుదు మని నాపలుకులుగాఁ జెప్పుము.

[అందఱు నిష్క్రమించుచున్నారు.]

తృ తీ యాం క ము.

[ఆసీనురాండ్రయియున్న సుధేష్ణాదు లగునంతఃపురస్త్రీజనమును
పరివేష్టించి కంకభట్టు దామగ్రంధి తంత్రీపాలాదులు
ప్రవేశించుచున్నారు.]

కంక—తంత్రీపాలా! వలలుని బలమును నమ్మి నామాటయందలి విశ్వాసముచే శ్రీమహారాజుగారు తమయంతఃపురాంగనారక్షణభారమంతయు మనమీఁదఁ బెట్టి కోలఁది సైన్యమునుమాత్రము మనకు తోడిచ్చి ప్రధానసేనాసమేతు లయి నిర్విచారముగా గోగణమును మరలింప దండయాత్ర వెడలియున్నారుగదా.

తంత్రీ—సమర్థులపైని గార్యభారము నుంచినప్పుడు నిర్విచారముగా నుండుట నైసర్గికమే.

కంక—రిపుసేనలవెంట ధృతరాష్ట్రుఁ డిందు వచ్చె నని యెవ్వరో చెప్పినంతమాత్రమున వలలుఁడు స్వకృత్యమును విడిచి, నేను వలదనుచుండఁగా నిదె వచ్చెద నని తద్దర్శనకుతూహలచాపలమునఁ బరుగెత్తి యింకను రాలేదు. అంధరాజెక్కడ? శత్రుసేనలవెంట వచ్చు టెక్కడ?

దామ—అట్లనఁగూడదు. పాండవు లిందు దాఁగియుండిరేమో యన్న శంకచేత నొకవేళ ధృతరాష్ట్రుని యాలోచనమీఁద వారి నన్వేషింపవలె నన్నతలంపుతో గోగ్రహణమిష పెట్టి దుర్యోధనుఁడే యీసుశర్మ నిందుఁ బంచియుండవచ్చును.

శంక—వాని కట్టిదురూహ పుట్టుట వింతగాదు.

దామ—అట్లయ్యేనేని, మాయోపాయధురంధరుఁ డైనయంధ నరపాలుని ముందుగా నీసేనవెంట నంపి సుయోధనుఁడుసహితము యోధవీరులతో జేపురావచ్చును.

తంత్రీ—వలలుఁడు సత్యమారసి రానిమ్ము. అతఁడు వచ్చు లోపలనె శత్రుభటు లొకద్రోహమునకుఁ జొచ్చినచో వైరులఁ బాఱఁద్రోలి యీశుద్ధాంతజనమును మనము రక్షింపఁజాలమా?

సుధే—అయ్యో! అధర్మపరులైన పరులమూలమున మహానుభావు లైనపాండవు లెక్కడ నజ్ఞాతవాసము చేయుచు నిడుమలఁ బడుచున్నారోకదా! ఓహృదయమా! ఏమి నీసామర్థ్యము! ఇంతలోనే భ్రాతృమరణశోకముచు మఱపించి నేనేమో కష్టములెఱుఁగనిదానినయినట్లు పరులకష్టములనుగూర్చి నన్నుఁ బరితాప పడునట్లు చేయుచున్నావు!

కంక—స్వకష్టములను గలఁపక పరులకష్టములకుఁ బరితపించుట మంచివారికి స్వభావము. సజ్జనహృదయములు వెన్న కంటెను మృదుతరములు.

క. తాపాధిక్యము తనకుం
బ్రాపించినయపుడె వెన్న రయమ్మునఁ గరఁగున్
దాపలవం బన్యులకున్
బ్రాపించినఁ గరఁగు సజ్జనస్వాంతంబుల్.

సుధే:అది— యేమో నా హృదయము భయసదన మగుచున్నది. దూరమున నేదో శ్రవణదారణదారుణధ్వనులు వినఁబడుచున్నవి.

కంక—అమ్మా! ఆభీమధ్వనులకు భయపడఁ బోకు. అవి మన భటుల సింహనాదములును గజబృంహితములును హయహేషలు రథఘోషలునుగాని వేఱొండు కావు. మే మిందఱము సన్నిధానమునఁ గాచియుండఁగా వెఱపేల?

సుధే—మీయట్టివారిప్పు డుండఁగా వెఱవవలసినపని లేదు. అదె గదను కేలందాలిచి భీమునివలె వలలుఁడు వచ్చుచున్నాఁడు. నాగుండె కుదుటఁ బడినది.

కంక—(తనలో) ఈమె వలలుని భీమునిగా నెఱిఁగియుండఁదుగదా?

[గదాహస్తుఁడయి వలలుఁడు ప్రవేశించుచున్నాఁడు.]

సుధే—ఓయీ! వలలా! నీవు పోయినకార్యము పండయినదా? కాయ వయినదా?

కంక—మనోరథసిద్ధి యైనదా?

వల—దేవీ! నమస్కారము. కంకభట్టారకా! వందనము. నేను బడిన ప్రయాసము పిపాసచే నెండమావి వెంటఁ దగిలిన ట్లయినది.

కంక—అంధరాజు కనఁబడ లేదా?

వల—అంధరాజు కనఁబడెను. కాని యతఁడు మన మనుకొన్న యంధరాజు కాఁడు.

కంక—మఱి యెవఁడు?

వల—సంగ్రామపిపాసచే వచ్చుచున్న యొకవృద్ధాంధరాజు.

కంక—అంధుఁ డయినచో నిఁక యుద్ధమును జక్కఁగా నే శిక్షింపఁగలఁడు.

వల.—అతఁడు కేవ లాంధుఁడే కాక బధిరుఁడుసహిత మైనను, సంగరదర్శనమునకును సమరవార్తావిశేషాకర్ణనమునకును దగిన సాధన సంపత్తి లేనివాఁడు కాఁడు.

కంక.— అట్టియద్భుతసాధన మేది?

వల.—దక్షిణభుజాదండము లేకయు జనకుని కవలంబదండముగా నున్న పుత్రరత్నము.

కంక.—అట్లయినచో నతఁడు తండ్రికిఁ దగిన తనయుఁడే.

వల.—ఆయంగహీనతలు వారికి స్వదోషమువలన నైనవి కావు. స్వరాష్ట్ర రక్షణార్థముగా మున్నొకసారి వా రొనర్చిన సంగర రంగమునందే వారి కీయంగ వైకల్యములు సంప్రాప్తము లయినవఁట!

కంక.—వా రతి సుకృతులు.

వల.—మేలు మఱవక మహారాజుగారు తాము పారితోషికముగా నొసంగెడి యుపకారవేతనము నంగీకరింపవలసినదని యెంత ప్రార్థించినను వినక వినయవచనములతో నిరాకరించి స్వతంత్రజీవనము చేయవలె నన్న యుదారబుద్ధితో వా రిప్పుడు కృషివృత్తి నవలంబించి చెమట యూడ్చి స్వకాయకష్టమువలన జీవించుచున్నారఁట! గ్రుచ్చి గ్రుచ్చి నే నడిగినమీఁదట వా రిష్టములేకయే యీవృత్తాంతమును నాతోఁ జెప్పవలసినవారైరి.

కంక.—వారు మన కత్యంత గౌరవార్హులు.

గీ. పృథివిలోపలఁ బరతంత్రవృత్తితోడఁ
బడయునట్టి మహేంద్రవైభవముకంటె
నుత్తములు దాము స్వాచ్ఛందవృత్తితోడి
కొలఁది విభవంబె గొప్పగాఁ దలఁతు రెపుడు.

పరభాగ్యోపజీవులు కా నొల్లని యీయోగ్యపురుషులపేరు లేవో యెఱుఁగుదువా?

వల——వారిలో వృద్ధుని పేరు పురుషోత్తవర్మయఁట! కుమారుని నామము వజ్రబాహువఁట!—అదె వారు వచ్చుచున్నారు. క్షణకాల మూరకుండుఁడు.

సుధే——వృద్ధుని భుజములమీఁద నెక్కించుకొని కుమారుఁ డెట్లు మిట్ట నెక్కుచున్నాఁడో! వారును మన మున్నయెడకే వత్తురా?

వల——రారు. వారు మనముం దున్న యీమెట్ట నెక్కి యక్కడ నుండి యుద్ధమును జూతురు. పల్లములోనున్న మనకు వా రాడుకొను మాటలు వినఁబడునుగాని వారికి మనము కంటఁబడము.

తంత్రీ——వారివలెనే మనమును మిట్టనెక్కి ప్రత్యక్షముగా సంగ్రామము నేల సందర్శింపరాదు?

కంక——మన మట్లు చేయరాదు. ఉన్నతప్రదేశ మధిరోహించి యుంటచే మన మొక్కింత పగవారికంటఁ బడితిమా, మన కపాయము సంభవించును.

వల——వీరియాజ్ఞ మన కవిలంఘనీయము. ఈయుభయుల మూలముననే మనము సకలమును నిరపాయముగా నెఱుఁగవచ్చును. వృద్ధుఁ డంధుఁ డగుటచేతఁ దాను జూచిన దెల్లను గుమారుఁ డాతనికిఁ దెలుపుచుండును. బధిరుఁ డగు తండ్రికిఁ దెలుపునప్పుడు కొడుకు బిగ్గరగాఁ జెప్పక తీఱనందున నందనుఁడు పలుకు ప్రతివాక్యమును మనకు వినఁబడుచునేయుండును.

దామ——కన్నదానికిని విన్నదానికిని భేద ముండదా?

కంక——మొట్టమొదటఁ గొంతసేపు మనము శ్రవణానందముగా వినుటతో దృప్తి వహించినయెడల, తరువాత నేత్రోత్సవాపాదక మగు సమిద్దర్శనమే కాక మహోత్సాహముతో నాహవముననే భాగస్థుల మగుభాగ్యముసహితము మనకు లభించునేమో! కొంచెము తాలిమి వహింపుఁడు. అదిగో వారు గుట్ట నారోహించినారు.

[కుమారుఁడు తండ్రిని మూఁపుమీఁద వహించుకొని వచ్చి దింపఁగా నిరువురును ప్రవేశించుచున్నారు]

వజ్ర—ఆలమునఁ బాలికాఁపుల మగుభాగ్యము లభించినప్పుడు గదా నాకుఁ బండువు! నారు చెట్టుమొదటఁ జేరినారు. ఏ మను కొందురో వినదము.

పురు—కుమారా! పూర్వయుద్ధమున సుశర్మనికి భటుఁడు నాకన్నులలోఁ దూపులునాటి యిట్టిపాపమును గట్టుకొన కుండిన పక్షమున, ఈయుత్సాహవంతము లైన ముసలిచేతులతోనే కొంతవఱకు నేనును శత్రుసంహారముచేసి ప్రభువువారి మన్నన ఋణమును దీర్చుకోఁ గలుగుదునుగదా!

వజ్ర—హా! తండ్రీ! వృద్ధుఁడ వైన నీకే యింతపౌరుష మున్నప్పుడు నీకడుపునఁ బుట్టిన యుత్తమక్షత్రియకుమారునకు నా కెంత పౌత్ర ముండవలెను? నా కీకుడిభుజమే పోకుండినయెడల నే నిప్పుడు పిడుగుతునకవలె నరాతిబలములపైనిఁబడి నాప్రియజనకుని నేత్రావరోధమునకుఁ గారణమైన విరోధితల నైన నటికి యాపాపపుశిరస్సును మీపవిత్రపాదముల కుపాయనము చేసి పితృఋణవిమోచనమును జేసికోనా?

పురు—తిన్నఁగా వినఁబడని నాచెవులకు సహితము మేదో మహాశబ్దము వినవచ్చుచున్నది. పయినుండి పిడుగుపడుచుండ లేదుగదా? అర్జునః ఫల్గునః పార్థ—(అని తొట్రుపడఁ జూచుచున్నాఁడు.)

వజ్ర—జనకా! జడియఁబోకు. అది పిడుగుచప్పుడు కాదు.

క. ఇందలి వసుంధరాధర
కందరములు మాఱుమ్రోయఁ గర్ణము లవియన్
గ్రం దగుశబ్దం బిది ఢణ
ఢుంఢుమభినాదమున్ సుమ్ము తూలకు తండ్రీ!

వల—ఈసంగరభేరీభాంకరణముచే నాయంగము పొంగుచున్నది. ఏదీగద? (అని లేవఁబోవుచున్నాఁడు.)

కంక—వలలా! తాళుతాళు ఇది సమయముకాదు. నీ వేమి రణరంగభీముఁడ వనుకొనుచున్నావా? నీ వెవ్వఁడవో స్మరణకుఁ దెచ్చుకో.

వల—(తన్నుఁ జూచుకొని) నేను విరాటుని వంటలవాఁడనా? వీరావేశమున నన్ను నేను మఱచితిని మన్నింపుఁడు. (అని మరలఁ గూర్చున్నాఁడు)

పురు ఓహో! తెలిసినది. యుద్ధ మారంభము కాఁబోవుచున్నది కాఁబోలును! నామీఁద నేదో ధూళిలాగునఁ బడుచున్నది. ఇది యీవృక్షమునుండి పడుచున్న పుష్పరజమా? గమనవేగమున నుత్థాపితమైన బలపాదపరాగమా?

వజ్ర—ఇది యుద్ధయాత్రచేయుచున్న మనసైనికనికరములచరణహతులచే లేచినదుమారము. అదిగో మనసేన శత్రుసేనమీఁది కెంత వేగముగా నడుచుచున్నదో!

ఉ. తప్పఁత్రపు డప్డు మింటి జలదమ్ములు వృష్టి నడంచుచుండుటన్
బమిమ్రన పూర్వవైరమును బాపికొనన్ ఘనరోషమూర్తులై
దామిత్ర యొనర్పఁ బోవుగతిఁ దోయదవీధికి శోణధూళి మే
ఘమ్ములు మిన్నును న్నొకటఁ గ్రమ్ముడు లేచెఁ జమూపదాహతిన్.

పురు—యుద్ధ మన్న పేరు విన్న నామేను పొంగుచున్నది. నేను వ్యర్థుఁడనై దూరమున నిలువఁజాలను. నన్ను రణరంగమునకుఁ గొనిపోయి విడువుము. ఖడ్గపాణినయి పోరాడి జయము నొంది స్వామికార్యనిర్వాహకుఁడ నయి చిరకీర్తి నైనను గందును. విమతులఁ గొందఱ నైన హతులను జేసి స్వామ్యర్థపరిత్యక్తదేహుఁడనై లయము నొంది వీరస్వర్గము నైనను జూఱగొందును. ఏదీ ఖడ్గము? ఎక్కడ నున్నది? (అని తడవుచున్నాఁడు.)

వల——(లేచుచు) ఈవృద్ధునకు నేనును దోడుపడుమనా?

కంక—— వలలా! కూరుచుండుము. నిమిషనిమిషమునకును నిన్ను నీవు మఱచు చున్నావు. త్వరపడఁబోకు. మహారాజుగారు ని న్నిచ్చోటికి సంరక్షణార్థముగా నియోగించి పోవుట విస్మరించితివా?

వల—— అవునౌను. రాజాజ్ఞ మీఱి నే నీస్థలమును విడువఁగూడదు. (అని కూర్చున్నాఁడు.)

వ్రజ——నాయనా! వృక్షమూలమున నట్లు తడవెద వేమి? ఊఁతకోలనేకాని నీ విచటికిఁ గరవాలమును దేలేను. యుద్ధవార్తను విని మన యింటికిఁ బోక పొలము నుండియే యిచ్చటికి వచ్చినాము కామా?

పురు——అక్కటా! పాపపుదైవము సమయమునకు నాచేత ఖడ్గము సైతము లేకుండఁ జేసెనుగా! నీ విక్కడనుండి చూచి సంగ్రామ క్రమమునైనను నాచెవుల వేయు చుండుము. కన్నులతోఁ జూడ లేక పోయినను మహారాజుగారి యవక్రవిక్రమమును తద్భటుల యుద్భటపరాక్రమమును వీనులార వినియైనను సంతోషించెదను.

వ్రజ——క్రిందినుండి రణరంగము నాకు స్పష్టముగాఁ గానరాకున్నది. వృక్షారోహణము చేసి చూచి సరిగాఁ జెప్పెదను. ఈతరువుపై కెగఁ బ్రాఁకుటకు నా కొంకింత చేతో డగుము.

పురు——ఎక్కుము (అని చేయి సాయ మిచ్చి యెక్కించుచున్నాఁడు.)

వ్రజ——నే నీకొమ్మమీఁద నెక్కి కూరుచున్నాను. ఇక్కడనుండి నాకు సమస్తమును దృగ్గోచర మగుచు (అని ముందువంకఁ జూచి) అదిగో సంగరరంగము సర్వమును నా కిప్పుడు కన్నులఁ గట్టినట్టున్నది. మన భటులు పరబలమును సమీపించినారు. వారెట్లు వీరాలాపము లాడుచున్నారో వినుచున్నావా? ఇంతదూరమునకు వారి మాటలు చెవిలోఁ జెప్పిన ట్లెంత స్పష్టముగా వినఁబడుచున్నవి!

పుర—పయినుండి యేమో యనుచున్నావు. బిగ్గరగాఁ జెప్పు.

వజ్ర—వారి వీరాలాపములు— —వీరాలాపములు—వినఁబడు చున్నవా?

పుర—నాచెవిటిచెవులు చవులుగులుకు వారిశుభవచనములను వినుపాటి పుణ్యమునకు నోచుకో లేదు. వా రేమనుచున్నారు?

వజ్ర—ఏ మనుచున్నారా?

క. కొట్టుఁడు— —పరుగులువెట్టుఁడు— —
పట్టుఁడు—మనపసులఁ గొంచుఁ బాఱెద రదె యా
కట్టెఁడిపగతుర నిలువం
బెట్టుఁడు—నడి గోగణంబు విడిపింపుఁ డిటన్.

అని పలువురు పలుఁదెఱంగుల వీరోక్తులు పలుకు చున్నారు. ఉభయబలములును గలియఁబడినవి. సంకులసమర మగుచున్నది.

పుర—కన్నులు లేని కొఱఁత నా కిప్పుడుగదా తోఁచుచున్నది!

వల—మేము కన్నులు గలవార మైనను లేనివారమే యైనాము.

వజ్ర—ఓహో! ఏమి యారణక్రీడ!

మ. ధరణీకాంతయు నఁ కీర్తిసతియున్ దా రొండొరుల్ కందుకో
త్కరసంక్రీడ యొనర్చుచో నెగయు నుద్యత్కందుకౌఘం బనన్
శరధారాహతిఁ ద్రెస్సి నూఱులు సహస్రంబు ల్మహోగ్రాకృతిన్
శిరము ల్మింటికి నొక్కట న్నెగసి క్షోణిం గ్రమ్మఱం గూలెడిన్.

వల—పుచ్చకాయలవలె నెగయుచున్న యీపుఱ్ఱె లన్నియు మనపగవారివే యగునుగాక!

కంక—తథాస్తు!

పుర—ఆహా! ఏమి వారిపుణ్యము! ఒక్కసారిగా నెందఱు సుభటులు వీరస్వర్గమును గొల్లగొనుచున్నారు!

వజ్ర—

చ. బలికి నలంకరించుకొని వచ్చిన కైవడి యోధవీరు ల
త్యలఘుగ దాసి మద్దర శరాసనకంకటభూషితాంగులై
కలఁగక పోరు సల్పి తృణకల్పముగా నదె యుద్ధరంగ
దెలమిని మృత్యుదేవతకు నిచ్చెద రస్రములున్ శిరంబులున్.

చూడు చూడు మనసేనాని తేరు డిగ్గి కౌక్షేయకము కరమ్మునఁ గరమ్మును మెఱుఁగులు గ్రక్క విపక్షసేనాధ్యక్షులమీఁదఁ బడి యెట్లు వీరవిహారము సలుపుచున్నాఁడో!

ఉ. ముష్కర మైనకాంతి నసిపుత్రిక వీరవరప్రశస్తకం
ఠమ్ములఁ గౌఁగిలింపఁ బ్రకటం బగుదివ్యసతీస్వయంవరే
ష్టమ్మున వేడ్క నాడెడు వసంత మనన్ రుధిరప్రపూరము న్
చిమ్మనగ్రోవులం బయికిఁ జిమ్మినయట్లుగ మిన్నుముట్టెడున్.

ఇప్పుడు ధూళి పూర్ణముగా నడఁగిపోయినది. స్వసైన్యనాశమున కోర్వక శత్రుసేనాపతి యైన విక్రమభుజుఁ డడ్డుపడి వీరసేనుని ననూనశరధారాప్రవాహమున ముంపఁగా నతఁడు మరల రథారోహ ణము చేసి శరశరాసనముల నందుకొనుచున్నాఁడు.

వల—మనవీరసేనునకుఁ బోరు భార మగునేమో! నేను బోయి—

కంక—తాళు. వారిమాటలు విననిమ్ము.

పురు—కుమారా! మన మహారాజుగారి నుపేక్షించుచున్న ట్లున్నావే?

వజ్ర—లేదు లేదు. ఈ క్రిందుకయ్యమున మహారాజుగారిరథమే నాదృష్టిపథమునఁ బడకున్నది.

సుధే—ఏమిబుద్ధి?

కంక—అమ్మా! అతఁడు మఱేమో యనుచున్నాఁడు విను.

వజ్ర — ఇప్పటికది నేత్రగోచర మైనది. కేతనమునుబట్టి రథమును గుఱుతుపట్టినాను. మహారాజుగారును బ్రత్యక్షముగాఁ గాన వచ్చుచున్నారు. ఆమహారాజపర్జన్యుఁడు వైరివీరులమీఁద శరవర్షము లెట్లు కురియుచున్నాఁడో!

పురు — నీవు వేఱుప్రక్కకు దృష్టి మరలింపక మనమహారాజు గారిపౌరుషమునే నాకు వర్ణించి చెప్పుచుండుము.

వజ్ర — ఏమి యీయాశ్చర్యము!

ఉ. తూణమునందుఁ జేఁ జొనుట తూపులఁ దీయుట కార్ముకంబునన్
బాణచయంబుఁగూర్చుట విపక్షులపై గుఱి పెట్టి యేయుటల్
కానఁగరా వొకింతయును; గానఁగ నౌ విలు మండలాకృతిన్
బూనుట యంపవాన లరిముఖ్యుల ముంచుటమాత్ర మెప్పుడున్.

క. కరలాఘవ మే మందును
శరములు పుంఖానుపుంఖసంగతి నడరన్
శరములు వింటిని శాత్రవ
శిరములు మంటిని శతములు చేరెడు నొకటన్.

శా. ఆహాకారముతోడ నల్గడల నత్యార్తి న్నిజానీకినీ
వ్యూహంబు ల్పఱవంగ నడ్డుపడి తాఁ బుంఖాను పుంఖంబుగా
బాహాటోపముతో సుశర్మ ధరణీపాలాగ్రణిం దాఁకి యు
త్సాహస్ఫూర్తిని నించెడున్ విశిఖవర్షంబు ల్మహోగ్రంబుగన్.

కటకటా! మనరాజుగారిధ్వజంబును రథాశ్వవ్రజంబును నేలఁ గూలెను గదా!

సుధే — ఏమిబుద్ధి?

వల — తోడుపడ మన కిది సమయము.

కంక — తాళుము. ఆతఁ డేమో యనుచున్నాఁడు.

వజ్ర—

మ. గద కేలన్ ధరియించి తేరు డిగుచుం గాలాంత కాకారుఁడై
కదియం బోయి విరాటభర్త రిపుయుగ్యవ్రాతము న్సూతునిన్
జదియ న్మోఁదె సుశర్మయు న్విరథుఁడై సర్వం సహామండలం
బదరన్ దూఁకె గదారణం బొకటఁ జేయన్ దారుణ ప్రక్రియన్.

క. కని శంఖాద్యనుజులు మన
మనుజపతికిఁ దోడుపడిరి; మఱి యరియోధుల్
చని తోడ్పడిరి సుశర్మకు;
రణసంకులతన్ గుఱు తిడరా దొండొరులన్.

దృష్టి చెదరనీక మహారాజుగారి దారుణప్రవిదారణకౌశలమునే నేత్ర పర్వముగా నాలోకించుచుండఁగా మన కత్యంత సమీపముననే యేదో నేమి ధ్వనివలె వినవచ్చుచున్నది. ఈచెట్లక్రిందికి రథ మేదియు రాదుగదా? ఏమిది? మనభటు లింతమంది పరుగువాఱు చున్నారు!

పురు—సుశర్మ సేనమీఁదికా?

వజ్ర—కా దీవంకకు.

సుధే—రాజుగారు మన క్షేమైక సందేశమును బంపు చున్నారేమో!

వఃౖ—ఏరీ భటులు? నే నెదురు వోదునా?

కంక—వేగిరపడకు. వారి నిట రానీ.

పురు—శత్రుభటులవలన నీ కిప్పు డేమి కీడు మూఁడునో యని నాయుల్లము తల్లడిల్లుచున్నది.

వజ్ర—వారిబాణము లింతదూరమురావు.

పురు—నాభయ మదికాదు. కంటఁబడితివా శత్రు లిట వచ్చి నిన్ను వధింతు రేమో యని భయపడుచున్నాను.

వజ్ర—అంధున కూంతకోలగా నీతోనున్న నన్నుఁ జూచియు నా కెగ్గు దలంతురా? నీచెంత నున్నంతవఱకు నాకా భయము లేదు.

పుర—లోకానుభవము చాలనిబాలుఁడ వగుటచేత నీవు పరులను నీవలెనే భావించు చున్నావు. వారి కంతనీతి యుండినపక్షమున నిష్కారణముగా మనగోగణములను బట్టుదురా? కానిమ్ము. వారీస్థలమును దాఁటిపోవువఱకును క్షణకాలము నీవు మాటాడక నామాట విని మౌనము వహించి యుండుము.

వజ్ర—వా రెవరు? ఇందు వచ్చువారు వైరిభటులు కారు. విరాటభటులు. మనభటులే.

పుర—కారుకారు. నీవు భ్రమపడుచున్నావు నీమాటలు నేను నమ్మను. విరాటభటు లైనపక్షమున సంగర రంగమును విడిచి వెనుకకెన్నఁ డైనఁ బరుగెత్తుకొనివత్తురా? కన్ను లున్నయెడల నేనే చూచి నిజ మెఱుఁగుదునుగదా? నేత్రహీనుఁడ నగుటచేత నితరు లేమి చెప్పినను నేను విని యూరకుండవలసి వచ్చుచున్నది.

వజ్ర—నీవు నామాట నమ్మినను నమ్మకపొమ్ము. నాకన్నులారఁ జూచినది నేను జెప్పుచున్నాను. నాకన్నులను నే నెట్లు నమ్మకుండఁగలను? ఇదిగో వారు మన మున్న చోటనుండియే పరుగెత్తుచున్నారు. వారిరాకకుఁ గారణాంతర ముండి యుండవచ్చును.

[ఇరువురుభటులు ప్రవేశించుచున్నారు.]

పుర—అట్లయినయెడల వా రేల పరుగెత్తుచున్నారో యడుగుము.

వజ్ర—ఓ భటులారా! మీ రేల యింతవేగముతోఁ బరుగెత్తుచున్నారు? ఎక్కడ కరిగెదరు? యుద్ధ మెట్లు చెల్లుచున్నది? ఎవరికపజయము కలుగున ట్లున్నది? ఇటు వచ్చి చెప్పిపొండు.

భటులు—మాకు మీవద్దకు వచ్చి మీతో మాటాడుచుండుటకుఁ దీఱదు. వెనుక నిలువయున్న సేనలను బిలుచుకొనిపోవుటకు

పరుగెత్తుచున్నాము. శత్రుసేనాధిపతి యొక్క శరాఘాతముచేత మన సేనాని మూర్ఛితుఁడైనాఁడు. ఇప్పుడు నిమిత్తములు మన కంత యనుకూలముగా నున్నట్టు లేవు.

పురు—అయ్యలారా! అట్లయినచో నిలువక పరుగెత్తుఁడు. మీ రతివేగమునఁ బరుగెత్తుఁడు.

భటులు—(పరుగెత్తిపోవుచున్నారు.)

కంక—వలలా! సుధేష్ణాదికామినీజనరక్షణమునకయి మన మిందఱ ముండఁగా మనకు సేనలతోఁ బని లేదు. ఈభటులవెంట మనబలకరపుబలమును బంపి వేయవచ్చును—అమ్మా! ఏమి సెలవు?

సుధే—వలలాదులు మీ రింద ఱుండఁగా నా కేమి భయము? శీఘ్రముగాఁ బంపివేయుఁడు.

కంక—తంత్రీపాలా! నీవుపోయి యీభటులవెంట మన కావలి సేనను బంపివేసి యిక్కడ నున్నట్టే మరల రమ్ము.

తంత్రీ—చిత్తము. (అని పోవుచున్నాఁడు.)

[సారథిసహితముగా రథముతో సేనాధిపతి ప్రవేశించుచున్నాఁడు.]

సేనా—(అంతటఁ గలయఁజూచి) సూతుఁడా! మనరథమిక్కడ కేల వచ్చినది?

సూతు—శత్రుశరప్రహారముచే దేవరవారు మూర్ఛితులు కాఁగా రథమును రణరంగమునుండి తొలఁగించి యీవృక్షచ్ఛాయకుఁ దెచ్చి నిలిపినాను.

సేనా—యథాపూర్వముగా రథమును యుద్ధభూమికి మరలఁ గొనిపొమ్ము. నాకిప్పుడు గాయ మంతబాధాకరముగా లేదు. నే నిప్పుడే పోయి నన్ను మూర్ఛపుచ్చిన యాతుచ్ఛుని ప్రాణమును గొనవలెను,

సూతు—అదిగో పగదీర్చుకొనుటకయి మనసేనపోవుచున్నది. స్వామీ! మీరు నాప్రార్థన మంగీకరించి యించుకతడ విందు విశ్రమించి విగతశ్రము లయి మఱి శత్రువు మీఁదికిఁ బొండు.

సేనా—అట్లుకాదు. ఆప్రకారముగా వీరభటు లంతమంది ప్రాణములు డాపక పోరాడుచుండఁగా సేనాధిపతి నన్నపేరు పెట్టుకొన్న నేను శరీరములోఁ బ్రాణము లుండఁగానే వీరవిహారము సలుపక పయినుండి చూచుచు నూర కుందునా? ఆవల భూవరుఁ డే మయ్యెనో! తోలుము—తోలుము.

పురు—(ఆలకించి) ఇక్కడ నెవ్వరో గుసగుసలాడుచున్నారు. ఆమాటాడువా రెవరు? వీరభటు లైనయెడల మీ రిచ్చట్టునీడ కేల వచ్చినారు? ఆవల మీరాజు ప్రాణార్తుఁడై పోరాడుచుండఁగా మీ రాతనిని దిగవిడిచి యిచట మీప్రాణములు దాఁచుకొని వచ్చినారా? పొండి పొండి. అవమానమునకు భయపడక మీరు చావునకా జడియు చున్నారు?

వజ్ర—తూలనాడకు.

సేనా—ఓవృద్ధుఁడా! నీ వనుకొన్నట్లు—

పురు—ఇది తూలనాడుటా? చేతఁ గత్తిదాల్చి వెనుక తిరిగి వచ్చుటకు మీరు సిగ్గుపడకున్నారు. అట్టిసిగ్గుమాలిన మీరు నాతో మాటాడ రాఁబోకుడు. మీయాలాపములశబ్దమే కాని మీరూపములు నాకు గోచరము కాకున్నవి. నేనే యంధుఁడనుగాక మిమ్ముఁ జూడఁ గలిగియుంటినా, పాఱుపంద లయి వెనుక తిరిగి వచ్చినందున కయి మిం మ్మాతృభూమికి బలి యిచ్చి యుందును. లెండు. పొండు. పోవుచున్నట్టు లే దేమి? మీవద్ద మగతనమే లేదా? మీరు ధరించినవి తెల్లా? ఖడ్గ ములు కావా? ఖడ్గములే యయ్యె నేని పోయి పోరాడుఁడు.

సేనా——ఓయంధుఁడా! కోపపడఁబోకుము. ప్రాణములు దక్కించుకోవలె నని పిఱికితనముచేత నే నిటరాలేదు. మూర్ఛితుఁడ నయియున్న సమయమున నాకుఁ దెలియకుండ సారథి నారథము నిచ్చటికిఁ దోలి తెచ్చినాఁడు. ఇదె పోవుచున్నాను—సారథీ! రథము తోలుము.

సూతు——మహాప్రసాదము. (అని తోలుచున్నాఁడు.)

వజ్ర——నాయనా! మనసేనాని మహావేగముతోఁ బోయి శత్రుసేనలమీఁదఁ బడుచున్నాఁడు.

పురు——ఎక్కడనుండి పోవుచున్నాఁడు?

వజ్ర——ఇక్కడనుండియే. ఎమటిమాట వినిపించుకోక నీ వింత వఱకుఁ బదరుచుండినది మనసేనాధిపతినే. అతఁడు గాయపడి మూర్ఛలో మునిఁగియున్నప్పుడు సారథి రథము నిటఁ దోలి తెచ్చినాఁడు. అతఁడు మూర్ఛ తేరి తేరిని బోరికున్ముఖము చేయుట కయి సారథిని ద్వరపఱుచుచుండఁగా నిజ మెఱుఁగక నీవు నిష్కారణముగా దూఱినాడితివి.

పురు——అయ్యో! అజ్ఞానముచేత సేనానియెడల నేను మహాపరాధము చేసితినే! అది నాబధిరత్వదోషముగాని నాదోషము కాదు. ఈయంధుఁడు చెవిటివాఁ డని యెఱిఁగి నన్నతఁడు మన్నింపకపోఁడు.

వజ్ర——ఇప్పు డీగతజలసేతుబంధ మేల? పోనిమ్ము. అదిగో యుద్ధభూమియం దంతకంతకుఁ గలకలము హెచ్చుచున్నది. రోఁజుచు మఱియొకభటుఁ డిందుఁ బరుగెత్తుకొని వచ్చుచున్నాఁడు.

పురు——యుద్ధ మెట్లు నడుచుచున్నదో యాతని నడుగు.

[భటుఁడు ప్రవేశించుచున్నాఁడు]

వజ్ర——ఓవీరభటా!——

భటు——నీతో మాటాడుటకు నాకవకాశము లేదు. నే నీవృద్ధుని మాట విన్నాను. నిమిత్తములు మన కిప్పుడు ప్రతికూలములుగా నున్నవి.

రాజుగారు మూర్ఛితు లైనారు. నే నంతఃపురస్త్రీ సంరక్షణార్థము పరు గెత్తుచున్నాను (అని పరు గెత్తుచున్నాఁడు.)

పురు—మహారాజుగారే మూర్ఛితు లయినారా? ఓభటుఁడా! నిరాయుధుఁడ నయియున్న నాచేతికి నీఖడ్గము నిచ్చి నన్ను శత్రుసేనలో విడువుము. గుడ్డియెద్దు జొన్నచేనిలోఁ బడ్డట్టు శత్రుసేనాటవిలోఁ బడి ప్రాణముల కాశింపక కృప యెఱుఁగని నీకృపాణముతోఁ జేతి కందిన వారి నెల్లఁ దెగనఱికెదను.

సుధే—భర్తగారు మూర్ఛితు లయినా రన్నపిడుగువంటి దుర్వార్త నాచెవిని బడి హృదయభేదమును కావించుచున్నది. ఏమి చేయుదును? ఎందుఁ జొత్తును?

కంక—అమ్మా! తొందరపడఁబోకు. ఈభటుఁడు చెప్పునది సావధానముగా వినుము.

సుధే—ఓభటోత్తమా! శుభమా? అశుభమా? ఏమివార్త?

భటు—దేవీ! అశుభ మేమియులేదు. తత్తరపడఁబోకుఁడు. రాజుగా రించుక మూర్ఛితు లయిరి. ఇప్పటికి మూర్ఛ తేరి మరల గదోత్సవము చేయుచుండి యుందురు. సంకులసమరములో నడ్డుపడిన తమ్ములకును గుమారునికిని గాయములు తగిలినవి. మనసేనల కపజయము కలుగునట్లు కనఁబడఁగా వైరులు క్రూరు లగుట విచారించి, ముందుగాఁ బోయి యంతఃపురకాంతాబృందము నుద్యానమందలి కృత్రిమాద్రికందరమునఁ దాఁగియుండ హెచ్చరించి రమ్మని సేనాని నన్ను నియమింపఁగాఁ దన్నియోగమును నివేదింప వచ్చినాను. నేను వచ్చుచుండఁగా శత్రుసేనలోనుండి యెవ్వఁడో యొకదుష్టుఁడు రాజుగారు పట్టుపడిరని యఱచెను గాని యంతపని పుట్టు నని నే ననుకోను.

సుధే—(గుండెలు కొట్టుకొని విలపించుచు) ఓనలలా! ఓదామగ్రంథీ! ఓతంత్రీపాలా! నాకుఁ బతిభిక్ష పెట్టుఁడు. హా ప్రాణనాథా! హా

వల——అమ్మా! శోకింపకుము. కొంచెము తాళుము.

సుధే——అన్నలారా! తాళఁగలమార్గ మేదో నాకుఁ జెప్పుఁడు. భర్త క్రూరకిరాతు లగుపరులచేతులలోఁ బడె నని విని నే నెట్లు తాళఁగలను? (అని యేడ్చుచున్నది.)

వల——దేవీ! ధైర్యము విడనాడకుము. ఇప్పుడే మేము పోయి నీభర్తను విడిపించి తెచ్చెదము. (అని లేచుచున్నాఁడు.)

సుధే——అందాఁక మేన నే నెట్లు ప్రాణములు నిలుపఁగలను? విధవనై పృథివిమీఁద నే నొక్కక్షణ మయిన బ్రదుకఁజాలను.

వల——ఎంతమాట! వైరిభార్యలుగాక మీరు విధవ లగుట మాదేహములలోఁ నూపిరి యుండఁగానే సంభవించునా? అమ్మా! అధైర్యపడకుము.——ఓకంకభట్టారకా! మీరు శుద్ధాంతకాంతలను రహస్యస్థలమునకు దూరముగాఁ గొనిపోయి వీరి రక్షణ మేమఱ కుండుఁడు.——ఓదామగ్రంథీ! ఓతంత్రీపాలా! మనము పోయి యిప్పుడ రాజుగారిని విడిపించి తెచ్చి దేవిగారినేత్రముల కపూర్వపర్వ మొనర్తము రండు. ఆయుధములను గైకొని లెండు.

కంక——శీఘ్రముగాఁబొండు. మీకు విజయ మగుఁగాక!——దేవీ! మనము ముందు సపరివారముగాఁ గృతకధరాధరకందరమున కరుగుదము రండి. లెండి.

సుధే——(లేచి) నాకు నడవఁ గాళ్ళు రావు——ఓవీరోత్తములారా! మీరు మరల వచ్చి భర్తృపునర్దర్శనము చేయించినదాఁక నాహృదయము కుదుటఁబడదు. మీకుఁ గార్యసిద్ధి యగును గాక! పొండు. (అని నడచుచున్నది.)

వల——అమ్మా! కార్యసిద్ధి యైనట్టే సంభావింపుము. మేము పోయి వచ్చెదము. (అని ముగ్గురు నాయుధపాణు లయి రణరంగము వంకఁ బోవుచున్నారు.)

పురు—ఇంతకుముం దేదో రోదనధ్వనివలెఁ గొంచెము నాచెవిని బడ్డట్టున్నది! అది యే దయిన మన కేమి? రాజుగారివార్త చెప్పుము.

వ్రజ—మనరాజుగారు పగతురచేఁ బట్టుపడినారఁట! విడిపించుట కయి కాంభోలును సేనాని వైరివీరులతో ఘోరసంగ్రామము చేయుచున్నాఁడు.

పురు—ఏమి! ఇంతసేనలో రాజును విడిపింపఁగల మగతనము గలవాఁ డొక్కఁడును లేఁడుగా!

వ్రజ—ఎవ్వరో ముగ్గురువీరపురుషు లీవంకనుండి త్రేతాగ్నుల వలెఁ దేజరిలుచు శత్రుసేనాటవిమీఁద కుఱుకఁ బరుగిడుచున్నారు.

పురు—వారి కీశ్వరుఁడు తోడుపడునుగాక! ఓశూరవరులారా! శత్రువీరులలో నొక్కరిని మిగులనీయక యందఱిని మీప్రతాపాగ్నికిఁ బూర్ణాహుతి చేయుఁడు. ఇసీ! అశక్తునివలె నే నిప్పుడు శూరత్వముచేతఁ గాక నిరర్థకప్రలాపములచేతనే రాజభక్తిని గనఁబఱుచుచున్నాను!

వ్రజ—పలాయితు లగుచున్న సైనికులను జూచి సింహగర్జనములవలె గుహలు మాఱుమ్రోఁగ వారు వీరాలాపము లెట్లు పలుకుచున్నారో విను.

వల—

క. సంగరరంగమునం దిటు
భంగము పడి సిగ్గు విడిచి పాఱెద రేలా?
శృంగారార్థమె మీమీ
సింగిణులును గైదువులును? జెడు భటులారా!

చ. నిలుఁడు నిలుండు; పాఱకుఁడు; నెట్టనఁ దాఁకుఁడు వైరివీరులన్;
దలపడి పోరి శౌర్యఘనత న్వెలిపింపుఁడు మీనృపాలునిన్;
గలఁగి తొలంగఁ జేతులవి గాజులె? కత్తులు కావె? భీతిచే
ఘలఁచెడుఁ గాని మిమ్ము భయదారులు గావు; యశంబు నొల్లరే?

బాహు—

ఉ. పాఱెద రేల మీర లిటు పౌరుషహీనత? భీరులార! ఛీ!
పాఱినయంతమాత్రమునఁ బాయునె మృత్యువుగూడ మీవలెన్?
దీఱనిసిగ్గుచేఁ జివికి ద్రెళ్లెద రింట రణోర్విఁ బాసినన్;
బాఱక పోరినన్ గెలువ వచ్చును; జావని సందియుం బగున్.

తంత్రీ—

గీ. పసరములుమాత్ర మీఁగలిఁ బాఱిపోవుఁ
గాని వెను కంజ యిడ రెందు మానధనులు;
భూమిపా లగునట్టి యీబొందికొఱకు
మానమును మీరు విడుతురే మనుజు లయ్యు?

పుర—వీరివాక్యములు నాడెందమునకుఁ బరమానందము కలిగించినవి. ఇఁక వీరరసమూర్తు లయినవీరిపోరువిహారమును వివరించి వీనులకు విందుచేయుము.

వజ్ర—(రణరంగమువంకఁ జూడ్కి నిగిడించి)

ఉ. మేలు! విచిత్ర మయ్యెడు! నిమేషము క్రిందనె నెత్తుటేర్లఁ గెం
ధూళు లడంగియున్ మరలఁ దోఁచెడు ధూళిని నెట్టిచీఁకటుల్
క్రాలు ధరాపరాగములు కా పవి యిప్పు డెఱుంగ నయ్యెడిన్
హేళి ప్రతీచిఁ గ్రుంకు నెడ నెల్లెడఁ గ్రమ్మెడు సాంధ్యరాగముల్.

క. ఈరణవీరోత్తము దు
ర్వారాత్యుగ్రప్రతాపపటిమను గని వ్రీ
డారతిఁ దేజోహీనుం
డై రవి పాఱె ననఁ బశ్చిమాంబుధిఁ గ్రుంకెన్.

కాఱుక్రమ్ముచున్న చీఁకట్లకుఁ దోడుగా సేనాసమ్మర్దమువలన ధూళి సహితము రేఁగుచున్నది. సంగరరంగమున నేమి నడుచుచున్నదో నాకన్నులకుఁ గానరాకున్నది. ఇంతచేరువనే యున్నను సమరోన్ముఖు

లయి పోవుచున్న యీవీరత్రయముయొక్క విగ్రహములే స్పష్టముగాఁ గంటఁబడవు మన మిఁకఁ గ్రిందికి దిగుదమా?

పుర——చీఁకట్లు కారుక్రమ్మినపక్షమునఁ గన్నులు లేని నాకును గన్ను లున్న యీసైనికులకును భేద ముండదు. కాఁబట్టి యింటికిఁ గాక నన్నును యుద్ధభూమికే కొనిపోయి వీరశయన మొందిన భటుని చేతి కరవాల మొకటి నా చేత నిడి శత్రు మధ్యమున విడువుము. రమ్ము.

(అందఱు నిష్క్రమించుచున్నారు.)

చతుర్థాంకము.

రంగము — సుశర్మశిబిరములోని పటమందిరము.

[సుశర్మయు, సత్యసేనుఁడును, విక్రమభుజుఁడును, భటులును, ప్రవేశించుచున్నారు.]

సుశ——ఓవిక్రమభుజా! ఓసత్యసేనా! భగవదనుగ్రహమువలనను యుష్మదాదుల యవక్రవిక్రమమువలనను మనకు నేఁడు విజయమహోత్సవము కలిగినది. ఓవిక్రమభుజా! మన యీగెలుపునకు ముఖ్యకారణము నీబాహుబలమే సుమా!

చ. బవరమునం ద్వదీయ కరవాలఫణీంద్రుఁడు కాఁడె యెల్లెడన్
జవమున దూఁకి దూఁకి బహుశాత్రవవీరుల ప్రాణవాయువుల్
చవిగొని క్రోలి తాఁ బఱపె సర్వగృహాళి నిరాటువీటి నేఁ
డవిరళలీల నేత్రముల సాంద్రదకుఁ దల్లుల కశ్రువాహినుల్?

మనపక్షమున విశేషనష్టము లేకుండ ననాయాసవిజయము కలిగించినది నీభుజవిక్రమముగాక వేఱే మున్నది?

విక్ర—ఇది యంతయు నీశ్వరానుగ్రహమువలన నైనది గాని నాపౌరుషము వలనఁ గాదు. మీవిజయమునకు నన్నుఁగూడ నొక యుపకరణముగాఁ జేయ ననుగ్రహించినందునకు కయి యీశ్వరున కనేకాభివందనములు సమర్పించుచున్నాను.

సుశ—నీయసహాయసాహసక్రీడచేతఁ గాక యనన్యసామాన్య పరాక్రముఁ డైన విరాటుఁడు మనచేతఁ బట్టుపడువాఁడా? నీవు చేసిన యుపకారకృత్యమును మఱవక నీయెడ నేను సదా కృతజ్ఞుఁడ నయి యుండెదను—ఓసభాసదులారా! మనకుఁ గలిగిన యీవిజయమున కయి మీరందఱు సేనాపతి నభినందింపుఁడు—ఓవీరభటులారా! ప్రభుభక్తితోఁ బ్రాణములు డాఁపక పోరాడిన మీ కందఱకు రే పర్వసన్మానములు చేసెదను—ఓసభ్యులారా! మన మిఁక విరాటరాజువిషయమున నడపవలసినపని యేమి?

సత్య—అత్యంతశీఘ్రముగా నంతకాంతికమున కనుచుట దక్క మఱి యేమున్నది?

విక్ర—అది ద్వేషైకదూషితులైన దయాశూన్యులు చేయఁ దగినదిగాని యుదారహృదయులు చేయఁదగినపని కాదు. మీవంటివారు చంపఁ దగినశత్రువు చేతఁ జిక్కినప్పు డెట్లు చేసిన లోకము మెచ్చునో యట్లు చేయవలెను.

సుశ—శత్రుసంహారము రాజధర్మము కాదా?

విక్ర—శత్రుసంహారము రాజధర్మమే.

సుశ—అట్లయినచో నుత్తమక్షత్రియునకు శత్రుసంహారమునకంటె లోకము మెచ్చఁదగిన పని మఱి యే ముండును?

విక్ర—రణరంగమున శత్రుసంహారము చేసినప్పుడు లోకులు మెత్తురుగాని చేతఁ జిక్కినవానిని జంపినప్పు డెవ్వరును మెచ్చరు.

సుశ— ఈవిరాటుఁడు మనకు శత్రుఁడు కాఁడా?

విక్ర—పోరాడుచుండినంతవఱకు శత్రుఁడే కాని యిప్పుడు పట్టుపడి దయనీయుఁడై నాఁడు.

సుశ—నా ప్రాణములు గొనఁబూని నాపైకి దండెత్తి వచ్చిన గర్భశత్రువు ప్రాణములు గొన్నను సంగ్రామవిజయశాలినగు నాకు స్వాతంత్ర్యము లేదా?

విక్ర—శత్రువు మీచేతిలో నున్నప్పుడు మనసు వచ్చినట్లు చేయుటకు మీకుఁ గావలసినంత స్వాతంత్ర్య మున్నది. అది నేను లేదనను. అయినను బట్టువడి యసహాయుఁడై యున్న పగవాని ప్రాణముల కలుగుట క్రూరకర్మముగాని వీరధర్మము కాదు.

గీ. పట్టువడి నిరాయుధుఁ డౌచు బద్ధుఁ డైన
యట్టిశాత్రవుఁ డసహాయుఁ డగుటకతన
మృతునితోడను దుల్యుండు పృథివిమీఁద;
శవముఁ జంపుటె యవ్వానిఁ జంపు టెల్ల.

ఉ. అక్కట! నీకు లోఁబడినయట్టి యరాతినిఁ జంపి తేనియుఁ,
మిక్కిలి నీశ్వరుండు నిను మెచ్చునె? నీసరివారు మెత్తురే?
నిక్కము నీదుగౌరవము నీదుయశంబును జంపుకొంటగా
కెక్కువ యేల? శత్రు మడియించుటయే యది యించుకేనియున్?

సుశ—ఇప్పుడు నీవు చెప్పినదానినిబట్టి చూడఁగా బహుప్రయాసలబ్ధమైన మన యుద్ధవిజయ మంతయు వ్యర్థము కావలసిన దయినట్టు కనఁబడుచున్నది.

విక్ర—మనయుద్ధవిజయము వ్యర్థముగాక సార్థకపడవలయు ననియే నా యభిమతము. జేతయొక్క యుదారకృత్యములవలననే గెలుపు సఫల మగును. ఉదారబుద్ధి యింద్రియజయమువలనఁగాని కలుగ నేరదు. రిపువర్గమును గెలువఁగలుగుటకంటె నింద్రియవర్గమును గెలువఁ గలుగుట యధికకీర్తికరము. బాహ్యశత్రువులకంటె నంతశ్శత్రువులను జయించుట దుష్కరము.

సుశ—ఏల?

విక్ర—యుద్ధజయము దైవాధీనము; ఇంద్రియజయము పౌరుషాధీనము.

ఉ. యుద్ధము చూడఁ గేవలము ద్యూతమువంటిది; యిందు నందుకున్
సిద్ధముగా ననర్హునకె చేకుఱు గెల్పొకకొన్నివేళలం
దిద్ధర; వెఱ్ఱివాఁ డొకట నేసిన రాయియుఁ బోలె, భీరుఁ డ
త్యుద్ధతిఁ జిమ్ము నమ్మె ఘనయోధునిఁ గూల్చును దైవికంబుగన్.

ఉ. కావునఁ గయ్యపుం గెలు పొకానొకచోట నదృష్టకార్యమౌ;
కేవలపౌరుషం బచటఁ గీడ్పడవచ్చు; నయోగ్యుఁడైన, వీ
రావళి గెల్చు; నింద్రియజయం బటువంటిది గాదు; ధైర్యమున్
భావబలంబునుం గలుగు భవ్యుఁడె గెల్చెడు నింద్రియంబులన్.

బాహ్యారిపులతోడి పోరాటములో బలవంతుఁడును బలహీనునిచేఁ జావవచ్చును; బలహీనుఁడును బలవంతునిచేఁ జావవచ్చును. అందు యోగ్యత ప్రధానముకాదు. ఇంద్రియములతోడి పోరాటమో యట్టిదికాదు. అందు నిజమైనధైర్యమును మనోబలమును గలవాఁడేకాని యవి లేనివాఁ డెన్నఁడును జయము నొందఁజాలఁడు. కాఁబట్టి యింద్రియవిజయమే నిజమయిన విజయము; అదియే నిజమైన పౌరుషము; అదియే నిజమయిన శూరత్వము.

క. ఇల నింద్రియముల గెలువం
గలవాఁ డొకఁడె పురుషుండుగాక తదన్యుల్
బలముగ గడ్డము మీసము
బులుఁ గలమగరూపుఁ దాల్పఁ బురుషులె తలఁపన్?

సుశ—ఈవిరాటుఁడు పూర్వము నాకెంతో యవమానము చేసినవాఁడు. ప్రతిక్రియ గానక చిరకాలమునుండి పెరుఁగుచుండిన తొంటిపగను వడ్డితోఁ దీర్చుకొనుట కిప్పుడు సమయము వచ్చినది. ఇట్లు

దైవికముగా లభించిన యీసమయము నిప్పుడు జాఱవిడిచినపక్షమున, లోపల మెఱమెఱ మెఱయుచున్న నాహృదయశల్యమును బాపుకొనుట కవకాశము నాకు మరలఁ గలుగదు—ఓభటులారా! మీరు పోయి విరాటు నిట కీడ్చుకొని రండు.

భటు—చిత్తము. మహాప్రభూ! (అని పోవుచున్నారు.)

విక్ర—దేవరవారు పాపకృత్యమును దేనినిఁ దలపెట్టరాదు. ఇట్టి సమయమునందు వేగిరపడి యొకయకార్యమునకుఁ జొచ్చుట రాజనీతి కాదు; యశస్కరమును గాదు.

సుశ—నాకు యశస్సుతోను గిశస్సుతోను బనిలేదు. చేతఁ జిక్కిన శత్రువు నూరక విడువరాదు. విడిచినచోఁ గాలాంతరమునఁ బ్రాణాంతము వచ్చును. ఇతఁ డిప్పుడు నాచేతిలో నున్నవాఁడు; నాకు శత్రువు.

విక్ర—ఈరెండు హేతువులచేతనే నీ కతఁ డాదరణీయుఁడు.

సుశ—నీమాటలయర్థ మేమో నాకు బోధపడలేదు. నీ విప్పుడు చెప్పెడి దేమి?

విక్ర—శత్రువును క్షమించి విడిచిపుచ్చుటయే యుదారచిత్తు లగువీరపురుషుల కిట్టి యెడఁ గర్తవ్యము. కారుణ్యమయమయిన యీ కార్యమే యుద్ధవిజయమున కలంకారము తెచ్చునది.

క. ఆరయఁ గారుణ్యసమో
దారగుణం బొండు లేదు ధరణీస్థలిలోఁ
గారుణ్యమె భూతలమునఁ
జారుగతిఁ నరుని దేవసన్నిభుఁ జేయుఁ.

[అంతట భటునితోడ విరాటుఁడు ప్రవేశించుచున్నాఁడు]

సుశ—(లేచి పరిహాసముగా) ఓహోహో! విరాటమహారాజుల వారా? దయచేయుఁడు. బహుకాలదర్శనము! ఏలినవా రెప్పుడును. బగ వారికి లోఁబడువారు కారుగాదా?

విరా——అదృష్టదేవతయొక్క యవివేకముచేత ముండ్లకంప మీఁదఁ బుష్పగుచ్ఛము పడ్డట్టీయల్పజయ మిప్పుడు నీపాలఁ బడినంత మాత్రముననె నీ వధికుఁడ వయితివనుకొని విఱ్ఱవీఁగఁబోకు. ఇల్లలుకఁగానే పండుగ కాదు. ఇంతటి నడుమంత్రపు సిరి కింత గర్వమేల? నీవు "స్వస్థితి నొకింత స్మృతికిఁ దెచ్చుకో.

సుశ——నీనోటి కడ్డులేదు గనుకఁ గావలసి నన్నిదురుక్తుల నిప్పుడే ప్రేలుము. ఱేపు నీజిహ్వ నీకు వశము గాదు. తెల్లవారినతరువాత నీవు మరల సూర్యునిముఖమును జూడఁబోవు. మృత్యుముఖమున నుండియు నీ వెట్లుత్సాహము చెడనట్లు నటించుచున్నావు!

విరా——నినుబోటి వేషధారులకుఁ గాని నావంటి ఋజువర్తనులకు నటన మక్కఱలేదు. నాయంతరాత్మ నిర్దోషము యున్నప్పుడు నా కుత్సాహముగాక విచార మెక్కడనుండివచ్చును? నీవు పరిహాసముగా నన్నట్లు నే నిప్పుడు మహారాజనే. నాదేశమును నాగోధనమ్మును గాపాడుకోవచ్చిన మహారాజను. స్వదేశరక్షణమును మించిన మహారాజధర్మ మింకొకటి యేది యుండును? నీవలె నేను బరులగోధనమును దొంగిలవచ్చిన తస్కరుఁడను గాను. నేను దొరను; నీవు దొంగవు. నీనిలివె ఱెత్తుధనము పోసినను నా కున్న మనోత్సాహము నీకు రాదు.

సుశ——ఇఁక నీకుఁ జావు నిశ్చయము.

విరా——దొంగలచేతిలోఁబడిన ధనస్వామికి మరణముగాక మఱి యేమివచ్చును?

సుశ——పాపము! ఈదొరగారిభార్యకు ముసలితనములో వైధవ్యదుఃఖము సంభవించుచున్నదిగదా!

విరా——చేతికి ఖడ్గ మిచ్చి నాతో సరిగా నిలిచి పోరాడుము. నాముసలితనమును నీపడుచుతనమును లోకమున కప్పుడు వెల్లడి యగును.

సుశ—ఓవిరాటా! నీవు ముసలిపిల్లవాఁడ వేకాని బుద్ధిగలిగి పాండవు లెక్కడ నజ్ఞాతచర్య నడుపుచున్నారో చెప్పెదవా?

విరా—ఆమహానుభావుల గూఢచర్య యెవ్వరికి గోచర మగును? అట్టి సత్పురుషుల నామసంస్మరణముచేత మన మిప్పుడు కృతార్థుల మయినాము.

సుశ—వారు నీయండను దల దాఁచుకొని యున్నా రన్నచో నీప్రాణము పోదు. భయపడక నిజము చెప్పు.

విరా—నీ వడుగుచున్నా వని నేటికాలమున కసత్యము లాడ నేర్చుకొమ్మన్నావా? మాపీట నుండు కుక్కకుఁగూడ నాలుక కసత్యము రాదు. పాండవుల యంతటి మహామహులే నాయొద్ద నుండునంతటి భాగ్యము తటస్థించినపక్షమున నేను నిర్భయుఁడ నగుదునుగాని భయ మేలపడుదును? అణుమాత్రమైనను వారికి సహాయుఁడు కాఁజాలినవాఁ డెల్ల గర్వపడవలెను.

సుశ—నీబావను సింహబలుని సంహరించిన మహాపురుషు లెవరు?

విరా—గంధర్వులు. ఆగంధర్వులే యాపుణ్యమును గట్టుకొన కుండి రేని నీవిప్పు డాసింహబలుఁ డనుసింహముబాఱికి గొఱియ వయి యుందువు.

సుశ—ఇప్పుడు నాచే కాఁగలకార్యమును గంధర్వులే తీర్చిరా?

విరా—నీచేఁ గాఁగలకార్యమేమో నాఁడు సింహబలుఁడు బ్రతికియుండఁగానే యైనది. లోక మెఱిఁగిన నీపౌరుషమును సిగ్గుమాలి నీ విప్పుడు పొగడుకోనేల?

సుశ—పాండవులు నీపీటను లేనేలేరా?

విరా—ఆపాండవులే మాపీటనున్న పక్షమున, నిన్నిప్పుడు ప్రాణములతో విడుతురా?

సుశ— నాప్రాణములమాట తరువాతఁ జూచుకొందము ముందు నీప్రాణములమాట చూచుకో. నీకుఁ బ్రాణదానము చేసినయెడలఁ బాండవులఁ బట్టి యొప్పగించెదవా?

విరా— నిమిషభంగుర మయిన యీశరీరమున కాశపడి మిత్రద్రోహము చేసి యకార్యకరణమునకుఁ బొత్తు ననుకొన్నావా? నిజముగాఁ బాండవులే నన్ను శరణొంది యున్నపక్షమున, నాకున్న యీయొక్క ప్రాణమునకుఁ దోడు మఱి లక్షప్రాణముల విడువవలసివచ్చినను తృణప్రాయముగా నన్నిటిని విడిచి వారిని రక్షించియుందును.

సుశ— ఓసత్యసేనా! ఈతనికిఁ బ్రాణత్యాగములు తృణప్రాయములఁట! ఈతని మనోభీష్ట సిద్ధి యగునప్పుడు భార్యాపుత్రాదులు చూచి సంతోషింపవలెను. సంగర విజయోత్సవమును జూడవలెనన్న యభిలాషతో సుదేష్ణాదేవియు నీతనివెంట వచ్చి యున్నదని విన్నాను. నీ వర్ధసేనాసమేతముగాఁ బోయి యామెను బట్టి యిందుఁ దోడితెమ్ము. విజయోత్సవమునకు మాఱుగా భర్తృవధోత్సవముతోడే నామెకు నేత్రపర్వము చేయుదము.

సత్య— మహాప్రసాదము. దేవరయాజ్ఞ శిరసావహించి నిర్వహించెదను. (అని కొలువు విడిచి పోవుచున్నాఁడు)

విరా— ఈఘోరకృత్యమున కీశ్వరుఁడు విఘ్నము కలిగించును గాక!

సుశ— ఇతఁ డిప్పుడు కొంచెము దారికి వచ్చుచున్నట్టున్నాఁడు— ఓవిరాటా! నీకు జీవితాశ యున్నపక్షమున, నీనీతిని గీతిని గొంతసేపు దూరముగా నుంచి పాండవులజాడ తెలిపి నీజీవితమును గొంత దీర్ఘపఱుచుకో.

విరా— నీతిసహితమైనజీవన మొక్కపూఁటయైనను దీర్ఘమయినదే. వేయేండ్లు వర్ధిల్లినను నిష్ప్రయోజన మగుటచే నీతిమాలిన జీవనమే యత్యల్ప మయినది.

చ. మనుజుని జీవితంపుఁ బరిమాణము నేఁడుల చేతఁగాక చే
సిన ఘనకార్య సంచయముచేత గణింపఁగఁ జెల్లు నెప్పుడున్;
బనివడి నూఱువర్షములు వాయసమట్టులు పొట్టకూటికై
మనినఫలంబునుం గలదె మర్త్యుఁడు; భారమెకాక భూమికిన్?

మ. ఎతఁ డత్యంత పరోపకారి యయి సద్వృత్తంబుఁ దాఁ బూనునో
యతఁడే యల్పపుఁగాలమే మనియు దీర్ఘాయుష్కుఁ డెంతేనియున్;
ఎతఁ డెంతే నుపకారశూన్యుఁ డయి సద్వృత్తంబుఁ దా మానునో
యతఁడే దీర్ఘపుఁగాలమున్ మనియు నల్పాయుష్కుఁ డత్యంతమున్.

నీతి విడిచి ప్రాణములు కాపాడుకోఁదలఁచుట నీవంటి పౌరుషహీను లకుఁగాని నావంటి పౌరుషశాలులకు లక్షణముగాదు.

సుశ—కాటికిఁ గాళ్ళు చాచుకొనియున్న యీముసలివాని కీమొండిధైర్య మెక్కడనుండి వచ్చినదో!—ఓభటులారా!

విరా—ఈధైర్యము నాకు నిష్కలుష మైన యీహృదయ మధ్యముననుండి వచ్చినది. ఆపత్కాలమునందు మంచివారి కెప్పుడును ధైర్యమే సహాయము.

గీ. సాధుజనులకు నాపద లుద్భవిల్లు
కాలముననె ధైర్యంబు ప్రకాశ మొందు;
అఱుగ రాచినసమయంబునందుఁ గాదె
వసుధపయి గంధసారంబు పరిమళించు?

సుశ—ఓభటులారా! ఈ తెంపరి నిక్క నిటఁ బ్రేలనీక నాయెదుట నుండి యీడ్చుకొని పొండు—ఓరాజాధమా! ఇప్పటికిఁ బొమ్ము. నీ విప్పు డాడిన దుర్భాషలకుఁ దగినట్లుగా నిన్నెట్లు బాధపెట్టి హింసింప వలయునో తెల్లవాఱులోపల విచారించెదను—ఓభటులారా! ఈడ్చు కొనిపోయి శృంఖలాబద్ధుని జేసి యీరాత్రి యీతని భద్రముగాఁ గాపాడుచుండుఁడు.

భటు—చిత్తము మహాప్రభూ! (అని యాతనిఁ గొనిపోవు చున్నారు.)

సుశ—విక్రమభుజా! ఈతులువ ప్రేలిన ప్రలాపము లన్నియు విన్నావుగదా? నీ విఁకను వీనిని జంపక విడువవలయు నని చెప్ప సాహసింతువా?

విక్ర—మన కీతనిఁ బొలియించుట ఘనకార్యము కాదని యిప్పటికిని జెప్పెదను.

ఉ. చంపఁగ నర్హుఁ డైనఘనశాత్రవుఁ డేఁపరి చేతఁ జిక్కినన్
జంప కుదారతన్ విడిచి సాగఁగ సంపుటె చావుకన్న నూ
హింపఁగ మానవంతునకు నెక్కువలాఘవ ముర్విలోపలన్;
బెంపునుఁ బేరు వచ్చుఁ బృథివిం గరుణాపరుఁ డైనజేశకున్.

సుశ—కర్తవ్యమును దెల్లవాఱినతరువాత విచారింతము. వంట యింటి కుందే లీవిరటుఁ డిఁక నెక్కడకుఁ దప్పించుకొని పోఁగలఁడు? ఇట్లు విరటుని గర్వభంగముచేసి స్వకార్యమును సాధించుకొన్నాము; ఇఁకఁ బాండవుల నన్వేషించి స్వామి కార్యమును నిర్వహింపవలసి యున్నది. పాండవులు కంటఁబడినదాఁక మనము చరితార్థుల మైతి మనుకోరాదు.

విక్ర—మహామేధావంతులగు దుర్యోధనమహారాజుగారు చేసిన యూహా యబద్ధ మగునా? ఇఁకఁ బాండుపుత్రులును మనకు నేత్ర గోచరు లగుదు రనుకోవలసినదే.

[తెరలోఁ గలకలము.]

సుశ—(ఆలకించి) ఏమి యాసందడి? భటుల సంక్షోభధ్వనులు వినఁబడుచున్నవి.

[తెరలో]

ఎవ్వరో వీరపురుషులు ముగ్గురు త్రేతాగ్నులవలె మనసేనాటవివయిం బడి బాణార్చులచే నడ్డు వచ్చినవారి నెల్ల నిర్దహించుచున్నారు. ఇదిగోఁ గావలివారల మమ్ముఁ బడమోఁది విరాటుని విడిపింపఁ జూచుచున్నారు. ఓమహారాజా! వచ్చి రక్షింపుము — విరాటుని విడిపించినవాఁడవు నీ వెవఁడవురా?

సుశ — ఏమి యీసాహసము! వాఁ డేమో యుత్తర మిచ్చు చున్నాఁడు.

[మరలఁ దెరలో]

చ. వలలుఁడ; నే విరాటుకడ వంటలవాఁడ: నిదే త్వదీయ సే
నలఁ బరిమార్చి మామనుజనాయకుని న్విడిపించుకొంటి, బె
బ్బులి పెనువాతఁబడ్డ వృషము న్వలె; వీరుఁడ వేన్, సుశర్మ్మఁడా!
వెలువడి వచ్చి వేగ విడిపించుకొనంజనుఁ గ్రమ్మఱన్ నృపున్.

సుశ — ఏమిది! వాఁడు నన్నే పేర్కొని పిలుచుచున్నాఁడు! ఓవిక్రమభుజా! నీ విందు నిలువుము. నేను బోయి వానిని స్వర్గమున కంపివచ్చెదను — ఓరిమూర్ఖా!

క. ఇదె వచ్చుచు నున్నాఁడను
బదరగ క్షణకాల మచట వదరక నిలుమీ
యిదె నాప్రతాపశిఖి కి
య్యెదన న్నీ వింధనంబ వయ్యెద వోకటా.

[తెరలో]

నీవు నిక్కంపుఁ బౌరుషశాలి వగుదువేని, న న్నెదిరించి ప్రాణమును మానమును దక్కించుకొని పొమ్ము.

సుశ — ఊరక వదరఁబోకు. నీకెండగర్వ మిప్పుడే యడఁగును. నేను దారసించువఱకే కాని యామీఁదట నీనోటినుండి మాటరాదు.

(అని సత్వరముగాఁ బోవుచున్నాఁడు.)

విక్ర—ఓభటులారా! నాకృపాణమును ధనుర్బాణములను వేగఁ గొనిరండు.

[తెరలో]

ఓవిక్రమసేనా! మూర్తీభవించిన వీరరసాధిదేవతవలె నీనీరపురుషుఁ డెవఁడో గదాఘాతములచేత మనరాజును జదియమోఁదుచున్నాఁడు. వేగ వచ్చి యీతని ప్రాణరక్షణము చేయుము.

విక్ర—ఓసుభటా! ఆయుధములు వేగఁ దెమ్ము.

భటు—ఇవిగోఁ దెచ్చినాను. (అని చేతి కిచ్చుచున్నాఁడు)

విక్ర—ఇదిగో నేను వచ్చితిని. మారాజును విడువుము. నేను దారసించులోపల విడువకుంటివా, నీప్రాణములు నీవికావు. నాచేతి ఖడ్గము దయయు గియయు నెఱిఁగినది కాదు సుమా. (అని పరుగిడు చున్నాఁడు)

[తెరలో]

త్రిమూర్తులవలె వచ్చిన యీముగ్వురిలో నొకఁడు ముందు విరాటుని గొనిపోవుచున్నాఁడు. అయ్యో! విరాటుఁడు తప్పించుకొని పోయెను గదా! ఇంకొకఁడు గదాఘాతముచే మనరాజును మూర్ఛపుచ్చినాఁడు. అయ్యో! ఇఁక నే మున్నది? ఓసేనాపతీ! వచ్చితివా? ఇఁక రాజునకు భయము లేదు.

వల—ఓదామగ్రంథీ! నీ వీసుశర్మను గొని విరాటునివెనుకఁ బొమ్ము. నేనీవచ్చినవానినిఁ బాఱఁద్రోలి వచ్చి నిన్నిప్పుడే కలిసికొనెదను.

విక్ర—ఓరీ! నరాధమా! నీ వింకను మారాజును విడువనే లేదుగా? నాచేతఁ జావు మని విధి నీనొసట వ్రాసియుండ, సామవచనములతో నీ వెట్లు విడుతువు?

వల—ఓవిక్రమహీనా! నాముందఱ నీవృథాప్రలాపములు ప్రేలక పౌరుషశాలివేని నీరాజును విడిపించుకొమ్ము. కార్యములచేత నేమియుఁ జేయఁ జేతఁగాక నీ విప్పుడు మాటలచేతఁ జేయుచున్నావు.

విక్ర——ఇఁక ములుకులచేతనేకాని పలుకులచేత నేను నీ కుత్తర మియ్యను.

వల——నన్నుఁ దూరసించినతరువాత నీ విఁక వేనితోను నా కుత్తర మియ్యవు. నీవు చేసినపాపముల కుత్తర మిచ్చుట కయి నిన్ను యము సన్నిధానమునకుఁ బంప నాచేతి గద వేగిరపడుచున్నది. పాఱక నిలువుము.

[తెరలో]

అయ్యో! వీఁడు ప్రళయకాలదండధరునివలె పూఁఁఉులేక మల యుచు నష్టపడిన యోధవీరుల నెల్ల గదాఘాతమునఁ జదియమోఁదుచు మనసేనాపతితల భిన్నము చేసినాఁడు? పిడుగడిచిన తాళమువలె నేలఁ గూలి విక్రమభుజుఁడు కొట్టుకొనుచున్నాఁడు. నెత్తురు వఱదలు కట్టు చున్నవి. సేనాపతిమేన ప్రాణములు లేవు. హావిక్రమభుజా! హాసేనానీ! విరాటసేనాసముద్రము నీఁదివచ్చిన నీ వీవంటలవాఁడను చిఱుకాలువను దరింపలేక మునిఁగి చచ్చితివా?

వల——మీసేనాపతి నిహతుఁ డయినాఁడు. మీసేనలో న న్నెదిరింపఁగల బిరుదుమగ లెవ్వరైనఁ గలిగిరేని రండు. అందఱిని సేనాపతి పోయినత్రోవనే పంపెదను. ఏమి! ఎవ్వరును రా రేమి?

సుశర్మసైనికులు——ఓపాపపుదైవమా! అతి ప్రయాసలబ్ధమైన మాగెలుపు నంతను నిమిషములో నిష్ఫలము చేసితివి! లోకములో నిన్ను నమ్ముకొన్నవాఁ డెవ్వఁడు బాగుపడును? క్షణకాలముక్రింద మాలోనుండి యింతలోనే మమ్ము విడిచి మాపగవారిచెంతఁ జేరితివా?

సుశర్మ——(మూర్ఛ తెరలి) ఎవఁడురా నన్నుఁ బట్టుకొన్నవాఁడు? మనవాఁడా? పగవాఁడా?

దామ—నీశత్రుఁడను. నీవిప్పుడు విరాటునకు దాసుఁడ వయితివి. ఆతని యాజ్ఞానుసారముగా సర్వదండనమును బొందుట కయి నీ విప్పుడాతనికొలువుకూటమునకుఁ గొనిపోఁబడుచున్నావు.

వల—అది యేమి? దామగ్రంథీ! సుశర్మ మూర్ఛ తేఱినాఁడా?

దామ—మూర్ఛ తేఱి వీఁడు విడిపించుకొనఁ బెనఁగులాడుచున్నాఁడు. నీవిటురమ్మ.

వల—ఇదిగో నేను వచ్చి యీత్రాళ్ళతోనే వీని పెడ రెక్కలు విఱిచికట్టెదను.

సుర—ఇట వచ్చితివా నిన్నే విఱిచికట్టెదను.

వల—ఇదిగో వచ్చితిని. నన్నుఁ గట్టవేమి? నీగర్వభంగ మయినదా? యమపాశములవంటి యీపాశములతో నిన్ను బంధించినాను. శక్తి యున్నచోఁ ద్రెంచుకొమ్మ. ఓవిరాటమహారాజా! ముందుగా నీ వీతంత్రీపాలునితో నడచి మనని వేశమును జేరుము. నీసుఖవార్త దెలియక యంతఃపురకాంతలు తల్లడిల్లుచుందురు. మీవెనుకనే మేమును మనపశుగణములను దొంగిలిన యీనరపశువును మీసన్నిధి కీడ్చుకొనివచ్చెదము.

విరా—తంత్రీపాలా! దారితీయుము.

తంత్రీ—ఇటు. ఇటు.

వల—ఓసుశర్మా! మ మ్మాయాసపెట్టి యీగుదెపెట్లు తినక బుద్ధిమంతుఁడ వయి శీఘ్రముగా నడువుము. నడవక పెనఁగితివా తావు చేరునప్పటికి నీశరీరములో గట్టియెముక యొక్కటి యుండదు.

(సుశర్మసైనికులు దీనముఖములతోఁ జూచుచున్నారు.)

ప్రథమభటుఁడు—వారు మనరాజుతో దృష్టిపథమును దాఁటి పోయినారు. ఇఁక మనకుఁ బ్రాణభయములేదు. మనము మెల్లఁగా నడచి సేనతో ముందు నడిచిన సత్యసేనుని గలిసికొని, రాజును రక్షింపఁ బ్రయత్నము చేయుదము రండు.

ద్వితీయభటుఁడు—వారు మఱికొంతదూరము సాగిపోనీ, మనము మెల్లఁగాఁ బోవుదము. కార్యసాధననిపుణు లెప్పుడును ద్వరపడ గూడదు.

(అందఱు నిష్క్రమించుచున్నారు.)

పంచమాంకము

రంగము—విరాటరాజు సేనానివేశము.

[సింహాసనాసీనుఁడయి విరాటరాజును, సమీపమున నర్హపీఠముపైని తంత్రీపాలుఁడును, కొందఱు భటులును ప్రవేశించుచున్నారు.]

విరా—ఓతంత్రీపాలా! ఇటువంటి శ్రవణవిదారణమైన దారుణ వార్తవినియు హృదయము పగులక ఱాతిగుండెవాఁడనై బ్రతుకు చున్నాను! హా! ప్రాణేశ్వరీ! హా! సుధేష్ణా!

ఉ. ఒం డననేల? సింహబలు సోదరి వయ్యును వీరమాతవై
యుండియు వీరపత్ని వన నొప్పియు ముక్కన నూర్పు గల్గి నే
నుండఁగ దాయచేత నయయో కొనిపోఁబడితే? యనాథ య
ట్లుండజయూన! యీయొడలియం దెటు నిల్చుదు నింకఁ బ్రాణముల్?

ఓభటులారా! దేవి యేవంకకుఁ బోయినది? కంకభట్టాదు లెటుచనిరి?

ఆసత్యసేనుఁడు —ఆపాపాత్ముని పే రుచ్చరింపరాదు,

ఉ. ఎక్కడ కాన్నృపాలపశు విప్పుడు నాప్రియఁ గొంచుఁ బోయెనో
యెక్కటిఁ గూడముట్టి మదహీనకఠోరకఠారధారచే
వ్రక్కలు చేసెదం దనువు వ్రక్కలు ముక్క లొనర్చెదం దలల్
చెక్కలు వాసెదన్ సతిని జెచ్చెరఁ దెచ్చెదఁ జీతఁ బుచ్చెదన్.

(అని ఖడ్గహస్తుఁ డై లేచుచున్నాఁడు.)

తంత్రీ—ఓమహాప్రభూ! సేవకుఁడ నే నుండ దేవర కీశ్రమ యేల? కంకభట్టారకుఁడే యింతకు నావైరిభూకాంతుని నంతకుఁ జెంతకుఁ బుచ్చకుండినయెడల నేనుబోయి తోడ్పడి యాతని నవలీలం దునిమి దేవిని దెచ్చి యిచ్చుట నున్నట్లు నీకు సమర్పించెదను.

విరా—అటువంటి క్రూరకిరాతుని చేతఁజిక్కి యింకను దేవి ప్రాణములు చిక్కఁబట్టఁ గలుగునా? నాఁడు ధనగుప్తుఁ డామృత్యుదేవత వాతఁబడి పురుషుఁ డగుటచేత మరల బ్రతికి బయలఁబడఁ గలిగెనుగాని యీయబల యెట్లు తప్పించుకొని రాఁగలుగును? ఈయడియాసతోఁ బని లేదు.

భటులు—ఓమహారాజా! దేవిని దేవేంద్రునివలె సహస్రదృష్టులతోఁ జూచుచుఁ గంకభట్టారకుఁడు కాపాడుచుండుటచేత దేవిచెంతఁ దేఱి చూచుటకైనను సత్యసేనుని సేనకు సాధ్యము కాలేదు. అదె ధనగుప్తుఁడు రోఁజుచుఁ బరుగెత్తుకొని వచ్చుచున్నాఁడు. అతఁడు యుద్ధవార్తను విన్నవింపఁ గలఁడు.

[కొందఱు సైనికులు వెనుక రా ధనగుప్తుఁడు ప్రవేశించుచున్నాఁడు]

ధన—(వగర్చుచు)—ఓ—ఓ—ఓమహారాజా! సత్య—సత్యసేనుఁడు—

విరా—ఏమి చేసినాఁడు?

ధన—పాఱి—పాఱిపోయినాఁడు.

విరా—ఊపిరి సంబడించుకొని కొంచెము తాళి మఱిచెప్పు.

ధన—(తెప్పిఱి) కంకభట్టారకు దాడికిఁ దాళఁజాలక సత్యసేనుఁడు పరాజితుఁడై పలాయితుఁ డయ్యెను. దేవి సురక్షిత యయి యున్నది.

విరా—ధనగుప్తా! కంకభట్టారకుని దాడికిఁ దాళఁజాలక సత్యసేనుఁడు పరాజితుఁ డయి పలాయితుఁడగుట నీవు కనివచ్చితివా? విని వచ్చితివా? దేవి సురక్షితయై యుండుట నిశ్చయమేకదా? నిత్య సత్యుఁడ వని ని న్నెఱిఁగియుఁ బగతునిచే భంగపడి సంచలత నొంది యున్న నాడెంద మిప్పుడు నీవు చెప్పిన మేలివార్త నొకపట్టున నమ్మఁ జాలక సందేహపడుచున్నది.

ధన ఓమహారాజా! విన్నది కన్నట్టు నే నెన్నఁడైన విన్న వింతునా? సత్యసేనుఁడు సిగ్గువిడిచి పాఱుచుండఁగా నే నీకన్నులారఁ జూచియే యీశుభవార్తను దేవరచెవిని వేయ వడివడిఁ బరుగిడి వచ్చి నాఁడను. ఇఁక మీచిత్తము నించుకసేపు తత్తఱపాటు మాని స్వస్థత నొంది యీయిడిల్లి యుండు మనుఁడు. కంకభట్టారకుని వెంటఁ జెక్కు చెమర్పక విచ్చేసెడు సుధేష్ణాదేవియొక్క శుభస్వరూపమే క్షణకాల ములోఁ బ్రత్యక్షముగా దేవరడెందములోని సందియమును దీర్పఁగలదు.

విరా—నీవాక్కు ఫలించి యంతటిభాగ్య మిప్పు డీకన్నులకుఁ గలుగవలెనుగదా? బ్రాహ్మణుఁ డయ్యును బరాక్రమమున మన కంక భట్టారకుఁడు బవరముల నాఱితేఱిన క్షత్రియవీరుని నోర్వఁగలుగుట నాపాలిటి భాగ్యదేవతయే యాతని రూపమును ధరించి న న్ననుగ్ర హింప వచ్చిన దని భావించెదను.

తంత్రీ— అస్త్రవేత్తలైన బ్రాహ్మణసత్తము లుత్తమక్షత్రియుల నోర్చుట యిది క్రొత్తగాదు.

క. జమదగ్ని కుమారుఁడు మును
సమరంబున నిరువదొక్క సారులు నృపులన్
సమయించి నెత్రుమడువులు
సమదగతిం జేయలేదె తన్మాతలమందున్.

ఈమహాద్విజుని శౌర్యవిశేషమును నేను బూర్వము హస్తినాపురమునం దుండినప్పుడే యెఱిఁగినవాఁడను. ఈతఁడు ధనురాచార్యుఁ డైన ద్రోణాచార్యుని శిష్యుఁడు. శౌర్యసంపదచేత నీతనిని క్షత్రియులలో నుత్తము క్షత్రియుఁ డనవచ్చును.

విరా—ఓధనగుప్తా! క్రూరజనాగ్రగణ్యుఁ డైన యాసుశర్మ తమ్ముఁడు దేవిని జెఱగొని పోవుచుండఁగా వీరాగ్రేసరుఁ డగు కంకభట్టారకుఁ డడ్డుపడి పోరాడి డేగ నోటఁబడ్డ పారావతినిబోలె రాణి నెట్లు విడిపించెనో సవిస్తరముగా వివరింపుము.

ధన—మొదటినుండియు నే నచట లేను. యుద్ధమెట్లు నడచుచున్నదో చూచివచ్చి యెఱిఁగింపు మని యుత్తరకుమారుఁడు పంపఁగా నేను వచ్చునప్పటికే మార్గమధ్యమున ముందు పలాయితుఁ డగుచున్న సత్యసేనుఁడును వెనుక వానిని దఱుముచున్న కంకుఁడును నా కెదురు పడిరి. సంగరవృత్తాంత మాద్యంతము దేవర కీసైనికులు విన్నవింపఁగలరు. ఓసైనికులారా! మీ కన్నది విన్నవింపుఁడు.

సైని—ఓమహారాజా! దేవరవారు పగతురచేఁ బట్టుపడి రన్న పిడుగువంటి దుర్వార్త చెవిని బడఁగానే దేవిగారు మూర్ఛగూరి మొదలు నఱికిన రంభాతరువువలె నేలఁ గూలి సఖిజనశైత్యోపచారములచేఁ గొండొకవడికిఁ దెప్పిఱిలిరి.

విరా—అక్కటా! దేవి కెంతసంతాపము కలిగినది! అనంతరము,

సైని—అంత నంతఃపురకాంతలు చింతాక్రాంతలయి భయభ్రాంతిచే దాయలు వచ్చి తమ్ము దొమ్మి చేయుదు రని నానాముఖములఁ బఱవఁ జొచ్చిరి. కంకభట్టారకులవారు వారిసంభ్రమమును వారించి ధైర్యము చెప్పి దేవిపురస్సరముగా వారి నందఱిని గూర్చుకొని మా వెంటఁ గృతకాద్రికందరమునకుఁ గొనిపోవుచుండఁగా దారిలో సత్యసేనుఁడు తనసేనతో వచ్చి తాఁకెను.

విరా—తరువాత?

సైని—తరువాత మనకంకభట్టారకుండు మొగంబు జేవురింపఁగనుంగవ విస్ఫులింగంబులుగురియ మూర్తీభవించిన వీరరసాధిదేవతయో యన నాగ్రహవ్యగ్రుఁడై మహోగ్రంబుగా సత్యసేనునివంకఁ జూచుచు—

ఉ. వీరుఁడ వౌదు స్త్రీలకడ బీరముఁ జూపఁగ వచ్చినావె? యో
రోరి నరాధమా! నిలువు మొక్కనిమేషము పాఱిపోక; నీ
శూరత యెల్లఁ దెల్లమగుఁ జుమ్మని యమ్మరిఁ బోసి యేసిన
న్నోరను నెత్తు రొల్కఁ బడె నొచ్చి యతం డరచచ్చి యుర్వరన్.

విరా—మేలు! మేలు! ఆపయిని?

సైని—ఆపైని మఱియే మున్నది? ఆతులువ తెలివిరాఁగానే లేచి మఱి యుద్ధభూమిని నిలువనోల్లక కాళ్ళకు బుద్ధిచెప్పి యూడనిఁబాడెను.

విరా—ఔరౌరా! ఏమి యీపౌరుషము! ఓకంకభట్టారకా! ఒక్కసారి నీ గాఢాలింగన మిచ్చి నన్ను గారవింపుము.

(అప్పుడు కంకభట్టు సుధేష్ణాసహితముగాఁ బ్రవేశించుచున్నాఁడు.)

కంక—అమ్మా! నామాట నీవిప్పుడైనను నమ్మెదవా? అదె మహారాజుగారు సుఖాసీను లయి యెట్లు కూర్చున్నారో చూడు. మన వలలుఁడు కార్యసాధనదీక్ష వహించి పోయినప్పుడును గార్యసిద్ధి గాకుండునా?

సుధే—ఓమహాత్మా! నా కిట్లు నేత్రోత్సవము చేయుచున్న యతఁడు నిజముగా నాప్రాణనాథుఁ డగునా? ఇప్పుడు సహితము నా చిత్తము నాకన్నులను నమ్మఁజాలకున్నది. ఇదియింద్రజాలము కాదుగదా? ఒకవేళ స్వప్న మేమో! కాదుకాదు. నేను మేలుకొనియే యున్నాను. ఓదైవమా! ఇది మాయచేయక నిజము చేయుము. నాప్రాణేశ్వరుఁడు నామాటకు మాఱుపలికిన నిది మాయకాదని నమ్మవచ్చును. (దాపు నకుఁబోయి) ఓప్రాణనాథా!

విరా—(లేచి) ఓప్రాణేశ్వరీ!

సుధే—(తనలో) ఇది నిస్సందేహముగా నాప్రాణేశ్వరునికంఠస్వరమే. (గాత్రస్పర్శనము చేసి) ఇందు మాయ లేదు. (ప్రకాశముగా) ఓమనోవల్లభా! ఏమి నాపుణ్యము! మీ రాయకాలమృత్యువునోటం బడియు విడివడి యిప్పుడు మరల నాకంటంబడుచున్నారు!

విరా—ఇది వలలుండు చేసిన యుపకారము. అతండు సాక్షాద్రణరంగభీముండై యిశత్రువులమీందం బడి పలువురం బొలియించి పోయిన వనుకొన్నప్రాణములనే మరల నిలిపినాండు. నీ వెట్లాదురాత్మునిపాలం బడక మానప్రాణములు దక్కించుకోం గలిగితివి?

సుధే—ఈద్విజసార్వభౌముని యనుగ్రహమువలన (అని కంకుని జూపుచున్నది.)

విరా—ఓకంకభట్టారకా! సహస్రనమస్కారములు. చేర వచ్చి యొక్కసారి నీపరిష్వంగసౌఖ్య మిచ్చి నన్నుం జరితార్థుని జేయుము. నేను సహస్రజన్మము లెత్తియైనను నీఋణలేశమును దీర్చుకోలేను.(అని కౌంగిలించుకొనుచున్నాండు.)

కంక—విజయోస్తు! మహారాజా! నా కిప్పుడు జన్మసాఫల్యమయినది.

విరా—మారాజ్యమును బ్రాణములును మీ రిచ్చినవే. ఇటువంటిప్రాణదాతకు నే నేమి సమర్పించి సంతోషపెట్టంగలను?

గీ. మృత్యుదంష్ట్రాంకురంబుల నిఱికికొన్న
నన్ను విడిపించె వలలుండు నాగబలుండు;
పట్టు వచ్చినఖలుబారిం బడక యుండం
గాంతం గాపాడితివి నీవు కంకభట్ట.

దీని నంగీకరించి నాభక్తి కానందింపుము. (అని తనమెడ నున్నరత్నహారమును దీసి యాతనికంఠమున వేయుచున్నాండు.)

కంక——దేవరవారి యీచల్లనిమాటమాత్రముననే నాకు సకల సత్కారములును జరిగినవి? వేఱుగఁ గంఠమాలయేల?

విరా——నేను జేసిన యీసత్కారము మీరొనర్చిన యుపకృతికిఁ దగినది కాదు. కొండంత దేవరకుఁ గొండంతపత్రి యెవ్వరు సమర్పింపఁ గలరు?

కంక——తనయేలిక కయి ప్రాణములు డాపక పోరాడుట భృత్య సామాన్యధర్మము. అంతకంటె నే మధికముగాఁ జేసిన దేమియు లేదు. స్వకృత్యమును నిర్వహించిన మ మ్మింత పొగడ నేల? ఈ యపూర్వసమ్మానము దేవరవారి గుణగ్రహణపరాయణతను దెలుపునుగాని మాయర్హతను గాదు.

విరా——ఈవిషయమున మన మేకీభవింపఁజాలము. అది పోనిమ్ము. దేవిని జెఱగొనవచ్చిన యాదురాత్ముఁడు ప్రాణములతోఁ దప్పించుకొని పోఁగలిగెనా?

కంక——వంట ఇల్లు చొచ్చినకుందే లెందుఁ బోఁగలదు? అదె యానరపశువును మనసైనికు లిట కీడ్చుకొని వచ్చుచున్నారు.

విరా——క్షణకాలము వానిని దూరముగా నుండనిండు. మన వలలుఁడును దామగ్రంథియు సుశర్మ నిటఁ గొనివచ్చుచున్నారు—— ఓధనగుప్తా! మేము పునరలఁ బిలిచినదాఁక నీ వించుకతడ వావలికిఁ బోయి యాదుష్టునికడ నేమఱక కాచి యుండుము.

ధన——చిత్తము. (అని పోవుచున్నాఁడు.)

కంక——ఆసుశర్మ యెట్లు బెదురుగదిరి వడఁకుచున్నాఁడో!

[అంతట వలలదామగ్రంథులతో సుశర్మ ప్రవేశించుచున్నాఁడు]

విరా——(లేచి యెదురుగాఁబోయి) "ఓహోహో! సుశర్మమహారాజులవారా? దయచేయుఁడు. బహుకాలదర్శనము! ఏలినవా రెప్పుడును

బగవారికి లోఁబడువారు కారుగదా?" ఇది యింతకుమున్న దేవరవారు నాకుఁ జేయ ననుగ్రహించిన సమ్మానమునకుఁ బ్రతిసమ్మానము.

సుశ—(తనలో) దీని కేమి యుత్తరము చెప్పుదు? ఇప్పుడు భీతిచేత నాయొడలు వడఁకుచున్నది; నాలుక తడఁబడుచున్నది; మోఁకాళ్లు కొట్టుకొనుచున్నవి. అయినను గాంభీర్యము తెచ్చుకొని తగినసమాధానము చెప్పి నిక్కపు ధైర్యశాలివలె నటింపఁ బ్రయత్నించెదను. (ప్రకాశముగా) ఓరీ! నృపాధమా! ఇంతలోనే నీ కీకండకావర మేటికి? గడియక్రిందటి నీయవస్థను స్మరణకుఁ దెచ్చుకొని మఱి మాటాడుము. విధిదోషముచేతఁ బరాభూతుఁ డైనవీరపురుషునిఁ బరిహసించుట యుత్తమక్షత్రియ లక్షణముగాదు. ఇట్లు పరిహాసము చేసినంత మాత్రముననే నీ వధికుఁడవు కావు.

విరా—"నీ నోటికడ్డు లేదు గనుకఁ గావలసినన్ని దురక్తుల నిప్పుడే ప్రేలుము. ఱేపు నీజిహ్వ నీకు వశముగాదు. తెల్లవాఱినతరువాత నీవు మరల సూర్యునిముఖమును జూడఁబోవు."

సుశ—(తనలో) ఇతఁడన్నంతయుఁ జేయునేమో! ఏమి చేయుదును? హాదైవమా నా కెట్టిగతి తెచ్చిపెట్టితివి! ఓధైర్యమా! నన్ను విడనాడి పోఁబోకు. (ప్రకాశముగా) స్వపౌరుషముచేత నన్ను గెలువఁ జేతఁగాక యన్యుఁడు లోఁబఱిచినప్పుడు నాముందఱ సిగ్గుమాలి యీగర్వోక్తు లేల ప్రేలెదవు?

విరా—ఓరోరిదురాత్మా! నన్నింతకుమున్న మూర్ఛితునిఁ జేయుట నీపౌరుషమో నీసేనాని యైనవిక్రమభుజుని పౌరుషమో స్మరణకుఁ దెచ్చుకో. అసుకృతాత్ముఁడు వీరస్వర్గమును జూఱఁగొనఁగా, 'పాపీ చిరాయు' వన్నట్లు నీవు బ్రతికి లజ్జలేక యాతని పౌరుషమును నీపౌరుషమునుగాఁ బరిగణించుకొనుచున్నావు.

సుశ—నేను పాపాత్ముఁడనా! ఏమి యీయున్మత్తప్రలాపములు!

వీరా—నావి ప్రలాపములో యమోఘవాక్యములో యిప్పుడే తెలిసికోఁగలవు. త్రుటికాల మోర్చియుండుము. పాపాత్ముఁడని వన్న నీ కెంత కోపము వచ్చినది! ఆపదలో నున్నప్పు డన్యక్షేత్రమునకు ద్రోహము దలఁచిన నీవు పాపాత్ముఁడవుగాక సుకృతాత్ముఁడ వగుదువా! ఔనౌను! నేనే తప్పుఁదలఁచితిని. ఈరాత్రియే విగతప్రాణుఁడవు కాను న్నందువలన, 'సుకృతీ గతాయు' వన్నట్లు నీవు సుకృతాత్ముఁడవే యగుదువు?

సుశ—నిరాయుధుఁ డయి చేతఁ జిక్కి యున్న యరాతిని జంపఁబూనుట పౌరుషముగాదు, ధర్మమును గాదు.

వీరా—ఇది యింతకుముందు నీవలన నేర్చుకొన్న పౌరుషమే. నీవు నేర్పిన నీతిని నీవిషయముననే ప్రయోగింపవలెను. దుష్టు లన్యుల విషయమున ధర్మమును దలఁపకపోయినను స్వవిషయమునైనను ధర్మ మును బేరుకొందురు. నీవు నేర్పిన ధర్మ మిం కొక్కటి గలదు. నీకు సుకృతత్వసిద్ధి యగునప్పుడు నీబంధువులు నీచెంతనుండి వేడుక చూచి సంతోషపడవలెనుగాదా?—ఓభటులారా! ఈతని మరణమహోత్సవ సందర్శనార్థ మయి యంతఃపురకాంతలను జెఱగొన నేతెంచిన మహాను భావుని నీతని తమ్ముని నిటకుఁ దోడ్కొని రమ్మని మన ధనగుప్తునితోఁ జెప్పి రండు.

భటులు—మహాప్రసాదము. (అని పోవుచున్నారు.)

వీరా—సుశర్మా! నీనీతి నీవు మఱచిపోకుము. భ్రాతృవధోత్సవ ముతో నీతమ్మునికి నేత్రపర్వము చేయువలెనుగాదా? చెప్పు.

సుశ—(మేను చెమర్పు వడఁకుచున్నాఁడు.)

వీరా—ఏమి? నోట మాటరా దేమి? ఓహోపిఱికిపందా! ప్రాణ భీతిచేత గాలిలోని పూరెపుడకవలె నెట్లు కంప మొందుచున్నావు!

సుశ—(గద్గదస్వరముతో) దయ నయుఁడ నయ్యే పరాక్రమశాలి కలంకారము.

[బద్ధుండయిన సత్యసేనుఁడు ధనగుప్తాదుల వెంటఁ
ప్రవేశించుచున్నాఁడు.]

సత్య—(తనలో) ఇది యేమి! విజయశాలియైన నాయన్నగారే యిచ్చట ఘనపాశబద్ధులయి విజితుఁడైన విరాటరాజుముందఱ నిలిచి యున్నట్లు కనఁబడుచున్నారు! ఇది యేదో యింద్రజాలమయి యుండవలెను.

ధన—ఓరీ! మదాంధా! మహారాజపత్నిని జెఱఁగొన నిన్ను బనిచిన నీయన్నగారియవస్థను గన్నులారఁ జూచినావా?

సత్య—ఇప్పుడు నాకన్నులే నన్ను మోసపుచ్చుచున్నట్లున్నవి. ఇది యేదో రాక్షసమాయ—మహేంద్రజాలము—ఇది కనుకట్టు కాకుండిన పక్షమున, జాముక్రింద భండనోద్దండవిజయవిరాజితుండయి నిండుకొలువుండి పరాజితుండయి పట్టువడిన విరాటుని కర్తృదండనము విధింపఁ గూరుచుండియుండిన యితఁ డింతలో నావిరాటునకే భృత్యుఁడయి ప్రోల నిలుచుండుట యెట్లు సాధ్యమగును?

ధన—ఓసత్యసేనా! నీకన్నులే నిన్ను మోసపుచ్చుచున్న వేమి? నీవు సత్యసేనుఁడవగుదువో కావో చూచుకో. నీవు సత్యసేనుఁడవు కాకుందువేని, యితఁడు నీయన్న సుశర్ముఁడును గాకపోవచ్చును.

విరా—ఓసుశర్మా! నీవు పరలోకయాత్రకుఁ బోవనున్నావని విని నీతమ్ముఁ డితఁడె నిన్నుఁ జూడ వచ్చియున్నాఁడు. మరణమునకు ముందు నీవు నీభార్యకుఁ జెప్పవలసిన పలుకు లేవేని గలవేని యిప్పుడే యాతనితోడఁ జెప్పిపంపుము.

ధన—స్వామీ! ఈతనికి భ్రాతృస్నేహము మెండు. ఇతఁ డగ్రజుని విడిచి యరనిమిషమైన నుండఁజాలఁడు. యమమందిరమున కన్నకుఁ దెన్నుచూపుచు నాతనితోడనే యితఁడు ముందు నడుచును.

సుశ—ఓపలువలారా! పరాజితుఁడయియున్నవానిని బరిహసించుట శూరధర్మము గాదురా.

ధన—ఓహో! నీనోటినుండి యెంత దొడ్డమాట వచ్చినది! పట్టుపడిన నన్నుఁ బరిహాసించినప్పు డీధర్మ మెందుఁ బోయినది?

విరా—నీధర్మము స్వాచరణమునందు నీకుఁ బనికిరాకపోయినను బరోపదేశమునకైనను బనికి వచ్చుచున్నది. మే మన్నది సత్యముకాక పరిహాస మయినట్లు నీవేల తలఁచెదవు? నీమరణవిషయమున నీ కింకను సందేహమున్న—

సుశ—(తనలో) ఇతఁడు నన్ను వధింపఁ గృతనిశ్చయుఁ డయి యున్నట్టే కనఁబడు చున్నాఁడు. ఓధైర్యమా! నేను బ్రార్థించుచున్నను నావద్దనుండక పరుగెత్తెద వేమి? ఓభయమా! ని న్నెవరు రమ్మన్నారు? నామనసు చొచ్చి యిట్లు కలఁచెద వేమి? (ప్రకాశముగా) తమ్ముఁడా! నోటమాట—

సత్య—(తనలో) ఇతఁడు నిశ్చయముగా నాయన్నగారే. వీ రన్నమాట యసత్యము కాదు. (ప్రకాశముగా) అన్నయ్యా! తడఁబడకు బోకు. వీరితో నీపక్షమున నేను మాటాడెదను.—ఓకరుణాళులారా! చేతఁజిక్కిన శత్రువును జంపఁ జూచుట మీకిది యేటిపౌరుషము?

ధన—నేనుత్తరము చెప్పెదను. ఓభటులారా! "వీఁడు సురాపానము చేసిన వానివలెఁ బ్రేలుచున్నాఁడే"

సత్య—తులువమాట లాడుటకు మీకిప్పు డిదు సమయము వచ్చినది.

ధన—ఓభటులారా! "వీని కేమైన నున్మాద మున్నదా?" "ఇట్లు కాఱులు ప్రేలుచున్న యీతులువనాలుక కోయక కత్తి చేతఁ బట్టుకొని యూరక చూచుచున్నా రేమి?" ఓసత్యసేనా! న న్నెఱుఁగుదువా? నేటిప్రాతఃకాలమునం దీమాటలు నీచే ననిపించుకొన్న ధనగుప్తుఁడను నేను. నీమాటలు మరల నీకప్పగించివేసినాను. నేనిప్పుడైనను నీకు స్మరణకు వచ్చినానా?

సుశ—(తనలో) నేఁడు నీ వన్న్యా డన్నమాట తప్పిపోవుచు చున్నాఁడవు. ఇఁక మాటకుమాట యేల? వీరిని గవలించినఁ బ్రయోజనము లేదు. మంచిమాటలతో నీమనసు కరఁగింపఁ జూచెదను. (ప్రకాశముగా) ఓవిరాటమహారాజా! నీ వేమో కరుణాసాగరుఁడ వని చెప్పుకొందురే? నీ కీ నిష్కరుణత యెక్కడనుండి వచ్చినది?

సుధే—(రహస్యముగా) ఓప్రాణవల్లభా! నీ వీతనిప్రాణములు గొనఁగూడదు.

విరా—(రహస్యముగా) ఓహృదయేశ్వరీ! ఎప్పుడును నే నీతని వధింపఁ దలఁచుకోలేదు. వినోదార్థముగాఁ గొంతతడ వీతని నొక యాట యాడించి విడిచిపెట్టెదను. నీవితనిపక్ష మవలంబించి మాటాడు చుండుము. (ప్రకాశముగా) ఓసుశర్మా! కరుణ యను దివ్యవాక్కు నీనోటినుండి వచ్చి చెడిపోవుచున్నది—ఓప్రాణేశ్వరీ! "పాపము! ఈదొరగారిభార్యకు పడుచుఁదనములోనే వైధవ్యదుఃఖము సంభవించు చున్నదిగదా!"

సుధే—ఓప్రాణనాథా! మనమూలమున మనశత్రువునకుసహిత మట్టివిపత్తు పుట్టరాదు.

కంక—(రహస్యముగా) అమ్మా! నీవు నీపూనికను విడువక యేలాగుననైన నీతని విడిపింపుము.

సుధే—(రహస్యముగా) ఓకంకభట్టారకా! దయార్ద్రహృదయు లైనరాజుగారిచిత్త మెన్నఁడైనఁ గ్రూరకార్యమునకుఁ జొరఁబాఱునా? మీరు నిర్విచారముగా నుండుఁడు.

సుశ—అమ్మా! ఈసభలో నీ కొక్కదానికిఁ దక్క మఱియెవ్వరికిని నామీఁద దయపుట్టకున్నది.

వలలుఁడు—ఏలపుట్టును? ఆమెవలె నిక్కడ మఱియెవ్వరును స్త్రీలు లేరు. పిఱికితనముచేత స్త్రీతో సమానుఁడవు నీవు మఱియొకఁడ

వున్నావు. మీయిద్దఱికిని దక్క నిక్కడ మఱియెవ్వరికిని నీమీఁద జాలి పుట్టదు.

సుశ—(తనలో) ఓభాగ్యదేవతా! నన్నీతనిచేతఁ జిక్కించిన చెఱుపుతోఁ దృప్తినొంది యీతనిడెందమందు నామీఁద దయనైనఁ బుట్టింపరాదా? నమ్మించి చెఱిచిన యీభాగ్యదేవత నేల పేరుకొన వలెను?

క. భాగ్యమునె నమ్మకొన్న య
భాగ్యుఁ డెవఁ డభీష్టసిద్ధి పడయంగలుగున్
భాగ్యము నమ్మించి ననున్
భోగ్యావసరమున మోసపుచ్చెదె నేఁడున్?

ఇఁక నే నీరాజునే కనికరము పుట్టునట్లు ప్రార్థించెదను.

విరా—ఓసుశర్మా! పాపపరిహారార్థముగా నీశ్వరప్రార్థనము చేసి యాసన్నమరణమునకు సంసిద్ధుఁడవు కమ్ము.

సుశ—(తనలో) ఎప్పుడో రోగములచేత విడువవలసిన యీశరీరము నిప్పుడే విడుచుట కోర్చుకొందునుగాని యావలి నరకబాధలను దలఁపునఁ దెచ్చి నామనస్సు నన్ను భయపెట్టుచున్నది. ఏమి! ఈమనో వేదన! నామనస్సులో నిప్పుడు వేయి తేళ్లును జెఱ్ఱులును పాఱుచున్న ట్లున్నవి. (ప్రకాశముగా) ఓరాజా!—(అని తలవంచుకొనుచున్నాఁడు.)

విరా—వ్రేలుమొగము వేసికొనుటయేకాని మొగము పైకెత్తి దేవుని వేఁడికోవేమి?

వల—హృదయము పాపములతో నిండియున్నప్పుడం దీశ్వరునిఁ బ్రవేశపెట్టుట కవకాశ మెక్కడ నుండును?

క. సుజనుఁ డెపుడైన దేవుని
భజియించుచుఁ బ్రీతితోడఁ బ్రాణము విడుచున్
కుజనుఁడో యీశ్వరభయమున
నిజముగఁ జావన్న మేటినెగులునఁ బొగులున్.

ఈశ్వరసాన్నిధ్యమునకుఁ బోవ హర్షము నొందుపుణ్యాత్ములు వేఱు; ఈపాపపుబొందిని వదలలేక యీశ్వరునికి దూరదూరములఁ దొలఁగు చుండు వీనివంటివారు వేఱు. ఈపాపాత్ముని కీశ్వరుని పేరెత్త నోరాడునా?

సుశ——(తనలో) ఓలజ్జా? భయమునకుఁ దోడు నీవుకూడ నన్నుఁ జేరి బాధించుచున్నా వేమి? ఛీ! నన్ను విడిచి తొలఁగిపో. (ప్రకాశముగా) ఓమహారాజా! ఈదీనునియెడఁ గరుణచూపుము. నీ వేయీశ్వరుని బ్రార్థింప నన్ను నియోగించితివో యాయీశ్వరునికిఁ బ్రీతికరముగా వర్తింప నిన్నుఁ బ్రార్థించెదను.

క. పరమాపకారి యంచును
గురు కోపమునఁ బగ తీర్పఁ గోరుటకంటెన్
బరమేశ్వరునికి రిపునెడఁ
గరుణను జూపుటయె ప్రీతికర మగుఁ జుమ్మా.

క. నీ విప్పుడ దయ చూపుము
దేవసమానుఁడవు గాఁగఁ దివిరెద వేనిన్
దేవగుణమె దయ ధరణిన్
గేవల రాక్షసగుణంబె నిర్దయత కడున్.

వివేకియైనవాఁడు తొలుదొల్తఁ గోపమును నిర్మూలము చేయవలెను.

ఉ. కోపముతోడఁ దుల్యమగు ఘోరతమాఘము లేదు; కోపమే
పాపులఁ జేయు మానవుల; భ్రాతల మాతలఁ జంపఁ జేయు; స
ద్రూపహితోపదేశములఁ దోఁపఁగనీక, నశింపఁ జేసెడున్
జూపును విన్కినిన్ గనులు శ్రోత్రములుం గలవారి కేనియున్.

[అని కన్నీరు విడుచుచున్నాఁడు]

కంక——(తనలో) ఈదివ్యవాక్యము లీక్షత్రియాధమునినోటినుండి వెడలి నప్పుడే యింత శ్లాఘ్యములుగా నున్నపుడు క్రియావంతుల నోటి

నుండి వచ్చినప్పు డెట్లుండునో! లోకములో నెట్టిమహాభవర్తులును దెలిసియే యింద్రియములకు దాసులగుచుందురుగదా!

సుధే—ఓప్రాణనాధా! దీనులకన్నులనుండి వెడలు నీరు చూచి నేను సహింపలేను. మీకు నామీఁద దయగలదేని యీతని కన్నుల నుండి వెడలి పాఱుచున్నట్లుగా మీహృదయమునుండి కరుణామృత రసప్రవాహమును బాఱించి యీతనికుటుంబమును సంతోషవార్థిం దేల్పుఁడు.

కంక—ఓసుశర్మా! నీవు చేసిన యపకారమునకుఁ బశ్చాత్తాపపడి మీదాసుఁడవని రాజుగారిని శరణు వేఁడుము. శరణాగతరక్షణదీక్షా దక్షుఁడు.

వల—ఈకఠినాత్ముని కన్నులనుండి నీరు భయముచేతఁ గాలువ కట్టుచున్నది కాని యనుతాపముచేతఁ గాదు. వీఁడు దయనీయుఁడు కాఁడు.

సుశ—నాకన్నులనుండి నీ రనుతాపముచేతనే వెడలుచున్నది.

సుధే—ఓమనోనాయకా! ఇతఁ డన్న ట్లీబాష్పధారలు పశ్చాత్తాపముచేతనే వెడలుచున్నపక్షమున గంగాప్రవాహమువలె హృదయాంతరాళమందలి పాపమును గడిగి వేసియే వెడలిన వనుటకు సందేహము లేదు. అందుచేత శుద్ధుఁడైనయితఁ డిప్పుడు దేవరవారి యనుగ్రహమునకుఁ బాత్రుఁడు

విరా—ఓసుశర్మా! దేవిగారిదయవలన నీవు బ్రతికిపోయినావు. ఇఁక నీవారివద్దకు నీవు పో. (అని బంధములు విడిపించుచున్నాఁడు.)

సత్య—ఓమహారాజా! ఇక్కడ మీదాసుఁడు మఱియొకఁడున్నాఁడు.

విరా—నిన్నును క్షమించినాము. ఓసుశర్మా! నేను మొదటి నుండియు నిన్నుఁ జంపఁ దలఁచుకొలేదు. నీధైర్యాదులను శోధించి నీకును నాకును గలభేదమును జూపి మఱి నిన్ను విడువవలయునని యెంచుకనే యీకపటనాటకమును నడిపినాను. పశ్చాత్తప్తుఁడ వగుటచే

నీ విప్పుడు నాకు శత్రుండవుగాక పరమమిత్రుండ వయినావు. మాతో వచ్చి నీవును నీతమ్ముండును మాయింట నాతిథేయసత్కారము లొంది మఱిపొండు. ఇది నాహృదయపూర్వక మైనప్రార్థన.

సుశ — ఓ మహారాజా! శత్రుచేఁగాక నీయుపకారముచేత నిజముగా నే నిప్పుడు చంపఁబడినవాఁడ నయినాను. చంపవలసిన శత్రువే తనయెడ దయ చూపుటకంటె నావమానమునకు మరణము వేఱే యుండును?

విరా — సుశర్మా! ఈయవమానదుఃఖము మనసునం దుంచుకో మఱచిపొమ్ము. ఈపరాభవమరణముచేత నీస్వర్గమందు నీకు నీతిమంత మయిన నూతనజన్మమును ప్రసాదించునుగాక! ఓకంకభట్టా! ఈరాత్రి సేనలను సుఖనిద్ర చేయ నియమింపుము. మనమును గొంతసేపు విశ్రమింతము.

కంక — దేవర యాజ్ఞాపించినట్లు చేసెదను. సేనలను దోడుకొని వచ్చుట కయి పురమున కరిగి యున్న మునిశతానీక శంఖాద్యనుజతనూజుల కీవిజయవార్తను దెలుప ధనగుప్తుని నిప్పుడే పంపవలెను.

విరా — ధనగుప్తా! నీ విప్పుడే పోయి సేనలతోఁ బని లేదని మన శతానీకసూర్యదత్తాదులతోఁ జెప్పి నాగరిని పాలింపుము.

ధన — మహాప్రసాదము. (అని పోవుచున్నాఁడు)

విరా — ఓవలలా! దామగ్రంథీ! తంత్రీపాలా! నానిమిత్తము మీ రత్యంత ప్రయాసపడి యున్నారు. విశ్రమింపఁ బొండు.

వలలాదులు — కార్యసాఫల్య మయినందున మా శ్రమను మేము పరిగణింపము. దేవరవారికే విశ్రమింప విజయంచేయవచ్చును.

(అందఱు నిష్క్రమించుచున్నారు.)

